**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

# COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 40

(Feb. 12, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 40

(Feb. 12, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. [illegible]

# ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2 ] బెజవాడ 12—2—47 బుధవారం [ సంచిక 40

## అఖిల భారత ట్రేడ్‌యూనియన్ మహాసభ

బెజవాడ, ఫిబ్రవరి 11

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్‌కౌన్సిల్ అధ్యక్షులు ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"కలకత్తాలో జరిగే అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు మహాసభా సందర్భంలో ఆహ్వానసంఘంవారు తమ తాత్కాలిక ఆఫీసును హౌరాలో ఫిబ్రవరి 12 వ తేదీ నుండి తెరుస్తున్నారు. ఆంధ్రనుండి వెళ్లే ప్రతినిధులు ఆ ఆఫీసుకు వెళ్ళితే అక్కడ ఉన్న వలంటీర్లు కావలసిన సదుపాయాలన్నీ చేస్తారు. ప్రతినిధులంతా ఇది గమనించ కోరుతాను."

## [illegible] ఖైదీల [illegible]

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

శ్రీనగర్ జైలులోని రాజకీయ ఖైదీలు తమ కోర్కెలను అధికారులు అంగీకరించక పోవడంచేతనే నేటి (ఫిబ్రవరి 10) నుండి నిరశనవ్రతం ప్రారంభించారని తెలుస్తూంది. ఈ జైలులో 75 గురికి పైగా ఖైదీలున్నారు.

కుటుంబపు అలవెన్సులు, విద్యార్థి ఖైదీలకు చదువు సౌకర్యాలు, ఏ జిల్లాకు సంబంధించిన ఖైదీలను ఆయా జిల్లా జైళ్ళకు తీసుకువెళ్ళడం మొదలయినవి కోరుతూ ఖైదీలు ప్రభుత్వానికి ఇదివరకే మెమొరాండం పంపారు.

# కమ్యూనిస్టుపార్టీ కేంద్రకార్యాలయం సోదా

## నావికుల సమ్మెవిచారణ కమిటీకి ఇచ్చిన నివేదిక కోసమట!

బొంబాయి, ఫిబ్రవరి 10

నేటి సాయంకాలం బొంబాయిలోని అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును, బొంబాయి రాష్ట్రకమిటీ ఆఫీసును, 'పీపుల్సుఏజ్' పత్రిక ముద్రించబడే 'న్యూఏజ్' ముద్రణాలయాన్ని పోలీసులు సోదాచేశారు. 'బువర్డ్సు పీపుల్సు నేవీ' (జాతీయ నౌకాదళ నిర్మాణం) అనే పుస్తకం కొరకై సోదాలు జరిగినట్లు తెలుస్తూంది. ఆ పుస్తకాలేవీ దొరక లేదు.

క్రిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన భారత నావికుల తిరుగుబాటుపై వేయబడిన విచారణ కమిటీకి కమ్యూనిస్టుపార్టీ తరఫున ఒక మెమొరాండం ఇవ్వబడింది. ఆ మెమొరాండమే పై పేరుతో పుస్తక రూపంలో ప్రకటించారు. దానికొరకై ఇప్పుడు సోదాలు జరిగినాయి.

## కమ్యూనిస్టుపార్టీ రికార్డులు తిరిగియివ్వాలి

### ఢిల్లీ అడిషనల్ మాజిస్ట్రేట్ ఆజ్ఞలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

జనవరి 14 వతేదీన కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుపైదాడిచేసి సి. ఐ. డి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న రికార్డులలో 'ఆపరేషన్ అసైలం' ప్రతితప్ప మిగిలినవన్నీ పార్టీకి తిరిగియివ్వవలెనని ఢిల్లీఅడిషనల్ జిల్లామేజిస్ట్రేటు ఆజ్ఞలు జారీచేశాడు. పోలీసుల దుర్న్యాయాలను విచారించాలనే కోరికను నిరాకరిస్తూ అటువంటి అవసరం లేదన్నారు.

"ఆపరేషన్అసైలం" అనేది ప్రజా ఉద్యమాలను అణచేటందుకై బ్రిటిష్ మిలిటరీవుద్యోగులు తయారుచేసినప్లాను ఆప్లానును కమ్యూనిస్టుపార్టీ బయట పెట్టింది. అవిధంగా బయలు పెట్టినందుకై కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపై దేశమంతటా జరిగినదాడులను కేంద్ర ప్రభుత్వములోని కాంగ్రెసు మంత్రులు బలపరచారు.

## ఆర్డినెన్సులు పోవాలి ఖైదీలను విడవాలి

### ఫార్వర్డుబ్లాక్ నాయకుని ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 10

ఫిబ్రవరి 11 వ తేదీని రాజకీయఖైదీల, ఆజాద్‌హిందు నాయకుల విడుదల దినోత్సవం జరపాలని ఫార్వర్డుబ్లాక్ ప్రకటించింది. ఆ సందర్భములో ఒక ప్రకటనచేస్తూ అఖిల భారత ఫార్వర్డుబ్లాక్ కార్యదర్శి పండిట్ శీలభద్రయాజీ, కాంగ్రెస్‌మంత్రులురాష్ట్రాలలో అధికారంలోవున్నా వేలకొలది రాజకీయ ఖైదీలు జైళ్ళలో మ్రగ్గుతూండడాన్ని తీవ్రంగా విమర్శించారు.

"మోతీలాల్ నెహ్రూ, విఠల్‌భాయ్ పటేలులనాయకత్వాన కాంగ్రెస్, ప్రజారక్షణ పేరుతో ఆర్డినెన్సులను ప్రయోగించి నిర్బంధాలు సాగించడాన్ని ఎదిరించింది. నేడు ఆ కాంగ్రెసే ఆనాడు సామ్రాజ్యవాదోద్యోగులుచూపిన 'శాంతి భద్రత'ల సాకుతోనే ప్రజలను పీడించి, అణచివేదుతూంది.

"అటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలనీ, రాజకీయ ఖైదీలందరినీ విడిచిపెట్టాలనీ, వారంట్లు రద్దుచేసుకోవాలనీ ఫార్వర్డుబ్లాక్ కోరుతూంది."

## ఆర్డినెన్సుపై అసెంబ్లీలో చర్చలు

### పిల్లలమర్రి తీర్మానంమీద

మద్రాసు, ఫిబ్రవరి, 10

ఆర్డినెన్సును రద్దు చేయాలంటూపిల్లలమర్రి తెచ్చినతీర్మానంపై గత 8 రోజులుగా జరిగిన చర్చకు ప్రధాని ప్రకాశంగారు సమాధానం ఇస్తూ సర్వసాధారణమైన చట్టాలతో కమ్యూనిస్టుల చర్యలను పోలీసులు అడికట్టలేకపోవడం చేతనే ఆర్డినెన్సు చేయవలసివచ్చిందని చెప్పారు ముస్లింలీగు సభ్యులు తీర్మానాన్ని బలపరుస్తూ చెప్పినందుకు విచారణ వెలిబుచ్చారు.

తంజావూరు, కోయంబత్తూరు, మలబారు, రామ్నాద్, మధుర మొదలగు చోట్ల జరిగిన దౌర్జన్యకాండను వివరిస్తూ సభ్యులు చెప్పిన వివరాలు తమ ఆర్డినెన్సుయొక్క ఔచిత్యాన్ని ప్రకటిస్తున్నాయన్నారు. ఎంతో దయాదాక్షిణ్యాలు, న్యాయదృష్టిజూపి, అదంతా నిరుపయోగము అయినాకనే ఆర్డినెన్సు నుపయోగిందామన్నారు. మంత్రులు చేసిన ప్రతిపనినీ ప్రతిఘటిస్తూ కొన్ని గ్రూపులవారు నడుపుతూన్న పత్రికలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజాసేవ చేసే హడావిడిలో ఆ పత్రికలన్నిటికీ సమాధానం ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. మేము ప్రజాసేవ చేయలేదని నిరూపించబడితే అయిదు నిమిషాలు కూడా ఆఫీసులో వుండమన్నారు. త్వరలోనే అర్డినెన్సును మార్చి బిల్లురూపంలో తెస్తామనీ, అది అన్నిపార్టీలవారికీ సంతృప్తి కలిగేట్లుగా తయారుచేస్తామనీ, అవసరమైన దానికన్న అధికంగా ఒక్క రోజుకూడా ఆ బిల్లును అమలుజరపమనీ సభ్యులకు హామీ నిచ్చారు.

చర్చలకు సమాధానం ఇస్తూ కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఈవిధంగా చెప్పారు.

"దేశంలోని పెట్టుబడిదారులూ, భూస్వాములూ కష్టజీవులను పీల్చిపిప్పి చేస్తున్నారు. కష్టజీవుల ఇబ్బందులను తీర్చడానికి బదులు ప్రభుత్వము పోలీసు లాఠీలు, ఆర్డినెన్సులతో ప్రజలను, రైతులనువారికినాయకత్వంవహిస్తున్నకమ్యూ

(మిగతా నాలుగవపేజీలో)

## ఎస్టేటు భూమిపన్నుబిల్లు

### అసెంబ్లీపార్టీ చర్చ

మద్రాసు, ఫిబ్రవరి 10

నిన్నను మద్రాస్ కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ సమావేశంలో రివెన్యూమంత్రి కె. ఆర్. కరంత్ జమీందారీవిధానం రద్దుచేయాలని కోరుతూన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జమీందారీవిధానం రద్దుకు సంబంధించిన బిల్లు తర్వాత ప్రవేశపెడతారని చెప్పారు. బిల్లు ప్రవేశపెట్టినాక కూడా దానిని అమలు పరచడానికై మరికొంతకాలం పట్టవచ్చునని ప్రధాని కాశేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానం చెప్తూ చెప్పారు.

తర్వాత ప్రధాని ప్రకాశంగారు పరిషత్తు ముందు మద్రాస్ ఎస్టేట్సు లాండ్ రెవెన్యూ బిల్లును పెడుతూ దీర్ఘోపన్యాసం చేశారు. భూమి దున్నువారికే భూమిహక్కులనీ, జమీందారు కేవలం పన్ను వసూలుచేసేవాడు మాత్రమేననీ ప్రకాశంకమిటీ విచారణలో తేలిపోయిందన్నారు. పదేళ్ళక్రితమే ఈబిల్లు ప్యాసుకాక పోవడంచేతనే రైతులలో ఆందోళన లేవదీయడానికి కమ్యూనిస్టులకు సందు దొరికిందన్నారు.

ఇంక జమీందార్లకిచ్చే ప్రతిఫలం ఒక్కటే ఆలోచించవలసి ఉన్నదన్నారు. ఆ ప్రతిఫలం నిర్ణయించేటప్పుడు 1802 నాటి పేష్కషు, అటు తర్వాత జమీందార్లు వసూలుచేసిన పన్నులు, చెరువులు సాముదాయికభూములు, సంస్థానాలకు జమీందార్లు కలిగించిన నష్టాలు అన్నీ మనసులో పెట్టుకొని మరీ నిర్ణయించాలన్నారు.

### సవరణలు నిరాకరించారు

తర్వాత బిల్లుకు వైద్యనాథయ్యరు ఒక సవరణ ప్రతిపాదించారు. రైత్వారీభూములు, జమీందారీభూములు అన్నింటి మీదాకూడా పన్నులు రద్దుచేయాలని ఆ సవరణవుద్దేశం. 1802 నాటి పన్నులు వుండాలనే సిద్ధాంతం వలన దిండిగల్ ప్రాంతంలోని కొన్నిజమీందారీలలో పన్నులు ఇప్పటికంటె హెచ్చురాయన్నారు. ఇతర ప్రాంతాలలో 1802 నాటి జమీందారీ పన్నుకు రైత్వారీభూములపన్ను ఎక్కువగావుండి రైతులలో ఆందోళనవస్తుందన్నారు. అందుచేత భూములమీద పన్ను రద్దు చేయాలనే సిద్ధాంతం అంగీకరించ బడాలన్నారు.

ఈ సందర్భంలో ప్రకాశంగారు ఒక విషయం చెప్పారని తెలుస్తూంది. రైత్వారీ భూములలోకూడా పన్ను 1810 సెటిల్మెంటు నాటి పరిమితికి తెచ్చేటందుకై ఒక బిల్లును తయారు చేస్తూన్నట్లు చెప్పారు.

తర్వాత కాశేశ్వరరావుగారు ఒక సవరణ ప్రవేశపెట్టారు జమీందారీ భూములన్నింటిని ప్రభుత్వమే తీసివేసుకొని, ఆ యా భూములకు ప్రక్కనేవున్న రైత్వారీ భూములతో సమముగా పన్నును నిర్ణయించి రైతులకు ఇవ్వవలెనని ఆయన సవరణవుద్దేశ్యం.

ఈ సవరణలు రెండూ అసలువిషయాన్ని గందరగోళంలోకి తెస్తున్నాయి గనుక అంగీకరించబడవని ప్రకాశంగారు రూలౌట్ చేశారు.

తర్వాత ఎన్. ఎస్. వరదాచారిగారు, బిల్లు ప్రస్తుతంవున్న రూపంలో వుండరాదంటూ దానిని ఎదిరించారు. బిల్లుయొక్క ఉపోద్ఘాతం చదివితే జమీందారీ భూములపైహక్కు ప్రభుత్వానిదిగాక, జమీందారులదన్నట్లు అర్థం ఇస్తూన్నదనీ, అదిపొరపాటనీ చెప్పారు. విదేశప్రభుత్వం 145 ఏళ్ళక్రితం తన సౌకర్యంకోసంచేసుకొన్న ఏర్పాటు, 1947 లో చెల్లుబడి కావలసిన అవసరం లేదన్నారు. భూమిపైహక్కు ప్రభుత్వానిదేననీ, ప్రభుత్వంపన్నులను తన యిష్టంవచ్చినట్లు విధించుకోడానికి అధికారం కలిగివుందనీచెప్పారు.

కె. మాధవమీనన్ వరదాచారి వాదాన్ని సమర్థించారు.

# తాత్కాలిక ప్రభుత్వంలో లీగు ఉండరాదని నెహ్రూ లేఖ

## బ్రిటన్ వైఖరి ఇంకా తేలలేదు

లండన్, ఫిబ్రవరి 10

రాజ్యాంగసభను లీగ్ బహిష్కరిస్తున్నది కాబట్టి, లీగు సభ్యులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండ వీలులేదని పండిత నెహ్రూ వైస్రాయిద్వారా ఇండియా మంత్రికి వ్రాసాడన్న వార్తను అధికార వర్గాలు ధ్రువపరచారని రాయిటర్ విలేఖరి తెలుపుతున్నారు.

ఇంకా నెహ్రూజాబుకు బ్రిటిష్‌ప్రభుత్వం సమాధానం పంపలేదని తెలుస్తున్నది. ఈ వార్తంపై చాల వదంతులు బయలుదేరాయి. బ్రిటిష్ ప్రభుత్వం తన ప్రణాళికను సవరిస్తుందనీ, వెంటనే ఒక మంత్రిని ఇండియాకు పంపుతుందనీ కూడ పుకారులున్నవి. అధికార వర్గాలలో విచారించగా పరిస్థితిని ఇలా వివరించారు.

(1) నెహ్రూలేఖను,సంస్థానాలురాజ్యాంగ సభలో చేరేందుకు ఒడంబడిక కుదిరిందన్న వార్తలనుదృష్టిలోపెట్టుకొని భారతసమస్యను బ్రిటిష్‌ప్రభుత్వం ఇంకా సమాలోచించలేదు. కాని, చాలతీవ్రంగా ఈసమస్యను పరిశీలిస్తున్నారు. త్వరలో నిర్ణయం జరగవచ్చును.

(2) ఇండియాకు ఒక మంత్రిని పంపే విషయంలో అధికారవర్గాలేమీ చెప్పడములేదు

(3) ఇప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వం ఏ ప్రకటననూ తయారు చెయ్యలేదట. కాని ఏ నిమిషమైనా ప్రకటన వెలువడవచ్చును.

బ్రిటన్‌లోని బొగ్గుకరువు ప్రధానత వహిస్తున్నందువల్ల భారత సమస్య కొంత వెనకబడిందట. కాని ఇప్పుడు నెహ్రూవ్రాసిన లేఖద్వారా తిరిగి ప్రధానతకు వచ్చింది.

లీగుసభ్యులు రాజ్యాంగసభలో పాల్గొనక పోతే తాత్కాలికప్రభుత్వంనుండి వైదొలగాలని బ్రిటన్ చెబుతుందన్నది అనుమానమే. కన్సర్వేటివ్ సభ్యుడొకాయన చెప్పిందేమంటే, "లీగులేని రాజ్యాంగసభను పట్టుకొని వేలాడ్డంకన్నా, రెండుపార్టీలను తాత్కాలిక ప్రభుత్వంలో పెట్టిఉంచడమే మంచిది." ఈ కన్సర్వేటివ్ సభ్యుడు పార్లమెంటరీ రాయబారవర్గంతో ఇండియాకువచ్చినమనిషి. ఈ రాజ్యాంగసభనుకూడ భగ్నంచేయాలనే బ్రిటన్‌లోని అభివృద్ధి నిరోధకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.

"కాంగ్రెస్ అహింసకూ, గాంధీజీ చెప్పే అహింసకూ చాలభేదం ఉందని గ్రహించాలి. కాంగ్రెసునాయకులు ఈనాడు అవలంబిస్తున్న రాజీ పద్ధతి చాల నష్టకరమైనది. తాత్కాలిక ప్రభుత్వమొక పెద్ద వల. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప దీనివల్ల మన కేలాంటి స్వతంత్రం రాదు.

"పోస్టల్ సమ్మె, బ్యాంకు సమ్మె, రైల్వే సమ్మెలలో భారత ప్రజల మహత్తర శక్తి ప్రదర్శిత మైనది. దేశమంతటా పెద్దపెద్ద సమ్మెలద్వారా బ్రహ్మాండమైన ఉద్యమం రావాలి. అధికారాన్ని చేతబుచ్చుకోవాలి. బ్రిటిష్ ఉద్యోగులను అరెస్టు చేయాలి.

"హిందూ—ముస్లిములు పరస్పరం కలహించుకొని రక్తప్రవాహం పారిస్తే అందులో బ్రిటిష్ సామ్రాజ్యతత్వంమట్టుకే బలపడుతుంది."

### నరేంద్రమండలి తీర్మానాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

రాజ్యాంగనిర్మాణసభలో చేరడానికి నరేంద్రమండలి, రాజ్యాంగసభ రాయబార కమిటీల సంయుక్త సమావేశం నిర్ణయాలను, ఈరోజు నరేంద్రమండలి ఆమోదిస్తూ తీర్మానించింది.

భోపాలు దివానుమిత్రగారుకూడ ఈసమావేశంలో పాల్గొన్నారు. నరేంద్రమండలి జనవరి 29 న, నరేంద్రుల ప్రధాన హక్కులగూర్చి చేసిన తీర్మానానికి ఈయన ఆమోదించాడు.

రాయబార కమిటీల సంయుక్త సమావేశ నిర్ణయాలను ఆమోదిస్తూ, భోపాలు నవాబు దృక్పథాన్ని బలపరుస్తూ తీర్మానాలు చేశారు.

## తాత్కాలికప్రభుత్వం పెద్దపన్నాగం

గయా, ఫిబ్రవరి 10

కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఇలా ఉపన్యసించాడు:

## ధన్‌బాద్‌లో బొగ్గు కార్మికుల అరెస్టు

### కార్మికులలో తీవ్ర సంచలనం

ధన్‌బాద్, ఫిబ్రవరి 10

ధన్‌బాద్, బొగ్గు గనులలో వచ్చిన సమ్మెల సందర్భంలో 11 గురు కార్మికులు, నాయకులు అరెస్టు చేయబడ్డారు. కన్సిలియేషన్ బోర్డును నియమించినాక సమ్మెను కొనసాగిస్తే చట్ట విరుద్ధంగా ఎంచబడుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ అరెస్టులు జరిగినాయి. అరెస్టులతో పరిస్థితులు మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి.

## బ్రిటిష్ ప్లానుకు యూదు, అరబ్బుల నిరాకరణ

లండన్, ఫిబ్రవరి 10

పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గమంటూ బ్రిటిష్‌ప్రభుత్వం ఇటీవల ఒక ప్లానును యూదు, అరబ్బు ప్రతినిధి వర్గాలకు అందజేసింది. దీని వివరాలను ఇంతవరకు బయటపెట్టలేదు.

దీనిని గురించి జాగ్రత్తగాఆలోచించిన మీదట యూదుప్రతినిధివర్గం, అదితమకు ఏమాత్రం అంగీకారంకాదనే నిర్ణయానికి వచ్చింది. గతరాత్రి యూదు జాతీయ సంస్థ నాయకులు బెవిన్‌కు, బ్రిటిష్‌వలస మంత్రి క్రీచ్‌జోన్సును కలుసుకొన్నారు. బ్రిటిష్ ప్లానును నిరాకరించడానికి గల కారణాలను వీరు వివరించారట.

అరబ్బు ప్రతినిధివర్గంకూడా, బ్రిటిష్ ప్లానును నిరాకరిస్తూ బెవిన్‌కు జవాబు పంపారని ఖాయిగా తెలుస్తూంది. అరబ్బు ప్రతినిధులు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోడానికికూడా ఏర్పాటు చేసుకుంటున్నారట.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 12 : బుధవారం

# 'ప్రజాశక్తి'పై ప్రభుత్వారోపణలు

కొత్త ఆర్డినెన్సును సమర్థిస్తూ అసెంబ్లీ లోనూ, కౌన్సిల్‌లోనూ, ప్రధాని ప్రకాశం గారు చేసిన ప్రకటనపై 1–2–47 తేదీ ప్రజాశక్తి పత్రికలో సంపాదకీయం వ్రాయబడింది. దానిపై ప్రచురణశాఖ మద్రాసు రాష్ట్ర ప్రచురణశాఖ డైరెక్టరుగారు …

అసలు రైతులను భూములనుండి తొలగ వద్దనీ, ఈలోగా రైతురక్షణబిల్లు తేబోతు న్నామనీ రైతు ప్రతినిధులకు ప్రకాశంగారే సలహా ఇవ్వలేదా? ఈ సలహా ననుసరించినందుకే రైతులను …

## సీతామహాలక్ష్మమ్మగారి ఆరోపణల బండారం

### యువజన నాయకుని ఖండన

చల్లపల్లి, ఫిబ్రవరి 10

కృష్ణాజిల్లా యువజనసంఘ ఉపాధ్యక్షులు కె. ప్రత్యగాత్మగారిలా వ్రాస్తున్నారు:

'ప్రజాశాంతి ఆర్డినెన్సు' విషయంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తూ శ్రీమతి చల్లపల్లి సీతామహాలక్ష్మమ్మగారు దివితాలూకా పెద వోలు గ్రామంలో కమ్యూనిస్టులు అటం పోటీల మిషతో తమ దిబ్బనాన్ని సమకూర్చు కుని గ్రామస్థులపైబడి కొట్టారని ఆరోపిం చారు.

మొదటి విషయం, ఆ నెంబరులో సంక్రాంతికి యువజనసంఘ ఆధ్వర్యాన …

## దొరికిన దొంగ వ్యాపారిని వదిలేరు

బందరు, ఫిబ్రవరి 9

…

## మద్రాసు ప్రచురణశాఖ ప్రకటన

### "ప్రజాశాంతి రక్షణ ఆర్డినెన్సు కమ్యూనిస్టు విమర్శలకు జవాబు"

### "మద్రాసు ప్రభుత్వ సమాచార ప్రచురణశాఖ డైరెక్టరు ప్రకటన"

ఫిబ్రవరి 1వ తేదీ ప్రజాశక్తి సంపాదకీయానికి ప్రభుత్వంవారి జవాబుగా క్రింది విషయాలు ప్రజాశక్తి పత్రికలో ప్రకటించవలసినదిగా ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టరు సి. వి. హనుమంతరావుగారు మాకు ఒక లేఖ వ్రాశారు. వారు పంపిన ప్రభుత్వ సమాధానాన్ని ఉన్నదున్నట్లుగా క్రింద ప్రచురిస్తున్నాం. (ప్ర. సం.)

"ప్రజా శాంతిరక్షణ ఆర్డినెన్సు అమలు …

… అర్థంలేనూ కావాలనుకోసం, ఎవరిమీదనైనా చర్య తీసుకోవలసివస్తే అందుకు వీలవుతుంది కాని ప్రజలలో ఎవరైనా అక్రమ చర్యలకు దిగడానికి మాత్రం సమ్మతించ కాదు.'

## ప్రజాశక్తి చందా వివరాలు

| | |
|---|---|
| సంవత్సరం చందా | రు. 24—0—0 |
| అర్ధ సం॥ చందా | 12—0—0 |
| విడిపత్రిక | 0—1—0 |
| వారపత్రిక సం॥ చందా | 8—0—0 |
| వారపత్రిక | 0—3—0 |



# ప్రజ్యవాదాన్ని పదికాలాలువుంచే ఆర్డినెన్సు!

## రైతు - కూలీ పోరాటాలను భగ్నంచేయడానికి పోలీసుల చేతికిచ్చిన చండశాసనం

## …జిల్లా కాంగ్రెసు …న కార్యదర్శి ఖండన

నెల్లూరు, ఫిబ్రవరి 9

…జిల్లా కాంగ్రెసు ప్రధాన కార్య… ఆంధ్రరాష్ట్ర జమీన్‌రైతు సంఘకార్య… …దివిజన్ మోటారు లేబరు యూనియన్ అధ్యక్షుడు అయిన రావిపాటి …గారిలా ప్రకటిస్తున్నారు:

…యీ ఆర్డినెన్సును వుపసంహరించుకొని ప్రజాస్వామ్య మాత్ర బద్ధమైన చర్యకు పూనుకుంటారని ఆశిస్తా.

కల్పించక నిర్బంధించడము, ప్రజాస్వామిక సిద్ధాంతములకు గొడ్డలిపెట్టు అగునేమో అని నా నమ్మకము. ప్రభుత్వమువారు యీ ఆర్డినెన్సు విషయమై తప్పక పునరాలోచించెదరని నా విశ్వాసము.

పార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీమీద ఆర్డినెన్సు ప్రయోగాన్ని, స్వాతంత్ర్యముగోరే మాతోటి రైతుబిడ్డలకు, దేశభక్తులందరికీ సహించరాని విషయముగా కన్పడుచున్నది. గావున …

## నందిగామ తాలూకా కాంగ్రెసు సభ్యుడు

## దెందులూరు యువజన కాంగ్రెసు కార్యదర్శి

## పెనుమదం యువజన కాంగ్రెస్ నాయకులు

… మిచ్చడం. ప్రజలకు ద్రోహంచేయడం అవు తుంది. ధనికులకూ, జమీందార్లకు బలం చేకూర్చి మా దైనందిన జీవితం మరింత దుర్భరంచేసే యీ నిరంకుశ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకొని అరెస్టుచేసిన కమ్యూనిస్టులను తక్షణం విడుదల చేయ వలసిందిగా కోరుతున్నాను.

## నిడదవోలు ఆహారకమిటీ అసమ్మతి తీర్మానం

నిడదవోలు, ఫిబ్రవరి 6

ది 31-1-47 తేదీన నిడదవోలు టవున్ పుడ్ కమిటీ ప్రెసిడెంటు ఉజ్జిన వెంకన్న …

## మద్రాసు హార్బర్ కార్మికుల అసమ్మతి

… సభలో కార్మికసంఘ ఆఫీసులపైన, కార్మిక నాయకుల ఇండ్లపైన దాడులు జరప డాన్ని, కార్మికసంఘాలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులూ స్వాధీన పరచుకోవ డాన్ని తీవ్రంగా ఖండించుతూ తీర్మానించి, అరెస్టు అయిన కామ్రేడ్స్ వెంకట్రామన్, రామమూర్తి, బాలచంద్రమీనన్ మొదలగు కార్మికనాయకులను వెంటనే విడుదల చేయ వలసిందిగా కోరారు.

"ప్రజా శాంతిరక్షణ"ఆర్డినెన్సు ఖండిస్తూ దానిని వెంటనే ఉపసంహరించుకోవలసిం దిగా మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం చేశారు.

## …లుపై విడుదల ఆర్డినెను క్రింద అరెస్టు!

బందరు, ఫిబ్రవరి 10

…బెయిలు ఆర్డరుపై విడుదల …మీసాల మాలెంపాటి సీతా…, మాలెంపాటి భాస్కరరావు, యల… వెంకటేశ్వరరావు, అన్నె భాను… వేసు వెంకట్రామయ్య, మంటా…రావుగార్లు ఆర్డినెన్సుక్రింద తిరిగి …బడ్డారు. వారిని నేటి ఉదయం …కు తీసుకువెళ్ళారు.

# రద్దుచేయాలంటూ రాష్ట్రంలో ఆందోళన

యీ వరకే వున్నవి. అటువంటప్పుడు ప్రజలందరికి బాధాకరమగు యీ చట్టాన్ని అమలు జరుప నవసరంలేదు. యిందువల్ల ప్రస్తుత యీ శాసనాన్ని వెంటనే వుపసంహరించి, ప్రజల పౌరసత్వ హక్కులు కాపాడగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

గలవారెవ్వరూ సహింపజాలరు. 60 సంవత్సరములనుంచి యేఆర్డినెన్సును యెదిరించి పోరాడిందో దానినే ఈ రోజున అమలు పెట్టటం సిగ్గుచేటు.

కావున మద్రాసు ప్రభుత్వంవారు ఈఆర్డినెన్సులను వెంటనే ఉపసంహరించుకోవలసినదిగా కోరుచున్నాను.

సామ్రాజ్యవాదంపై ప్రయోగించవలసిన శ్రమను, సామర్థ్యాన్ని, తోటి దేశభక్తపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీమీద, ప్రజాసంఘాలపైన వినియోగించడం కాంగ్రెస్ దేశభక్తికే కళంకం. అందుచే వెంటనే ఆర్డినెన్సును రద్దుచేయించాలని కోరుచున్నాం.

అందుకై ప్రజలంతా ఆందోళన చేయాలని మనవి చేస్తున్నాం.

## చింతలపూడి తాలూకాలో 144 సెక్షన్ పొడిగింపు

చింతలపూడి, ఫిబ్రవరి 9

…తేదీని చింతలపూడి తాలూకా …లో 144వ. మరి ఒక నెలవరకూ …, పోతునూరుచుట్టూ 10 మైళ్ళ …

## ఒంగోలు తాలూకా కాంగ్రెసు సభ్యుడు

రావర్ల, ఫిబ్రవరి 8

ఒంగోలుతాలూకా కాంగ్రెసుకమిటీ సభ్యులైన అన్నెం రామచంద్రారెడ్డిగారు ఆర్డినెన్సుఖండిస్తూ యిలా ప్రకటనచేస్తున్నారు.

ప్రజారక్షణపేరుతో మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్సు, ప్రజల పౌరసత్వ హక్కులను భక్షిస్తోంది. సామ్రాజ్యవాదులకు సంకెళ్ళువేసి ప్రజాహక్కులకు పోరాడవలసిన కాంగ్రెసుప్రభుత్వం, మెయ్యటోయి మెడకు వేసుకుంది …

## తిరుచునాపల్లి న్యాయవాది ఖండన

### పండిత నెహ్రూకు తంతి

తిరుచునాపల్లి, ఫిబ్రవరి 6

తిరుచునాపల్లి ప్రముఖ న్యాయవాది అయిన వి. భానుగారు ఆర్డినెన్సును ఖండిస్తూ, పండిత నెహ్రూకు యీ క్రింది తంతిని పంపారు

మద్రాసు ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను నిర్మూలించివేసే నిరంకుశ ఆర్డినెన్సును జారీచేసి కార్మిక నాయకులను ఒక్కుమ్మడిగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంతేకాకుండా ప్రముఖ కార్మిక నాయకులమీద క్రిమినల్ కేసులు బనాయించడం సహించరానిది. ఇటువంటి ఆర్డినెన్సు శాంతి సమయంలో ప్రయోగించడం మరీ ఆశ్చర్యకరం. కాంగ్రెసు మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.

## ప్రతికారచయితల సంఘ కార్యదర్శి హెచ్చరిక

మంగళూరు, ఫిబ్రవరి 4

దక్షిణకన్నడ పత్రికా రచయితల సంఘ కార్యదర్శి కె. సదాశివగారు యీ విధంగా పత్రికా ప్రకటన చేస్తున్నారు:

మద్రాసు ప్రధాని పౌరసత్వహక్కులను భక్షించే నిరంకుశ ఆర్డినెన్సును జారీచేసి ఎంతోమంది దేశభక్తులను జైళ్ళకు పంపించారు. ఆర్డినెన్సును సమర్థించుకుంటూ ఆయన ఇచ్చిన స్టేటుమెంటు ఎవరినీ మోసగించలేదు.

మన స్వాతంత్ర్య యోధులను చీల్చి దెబ్బకొట్టే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకుట్రలో మీరు భాగస్వాములు కావద్దని కాంగ్రెసు మంత్రులను ప్రార్థిస్తున్నా.

## ప. గోదావరినుండి ప్రధానికి టెలిగ్రాంలు

నర్సాపూర్ పట్టణం

మహిళా సంఘం
యువజన సంఘం
రజకసేవా సంఘం
కూలీ సంఘం
విద్యార్థి సంఘం
బార్ అసోసియేషన్
జిల్లా మహిళాసంఘం, పాలకొల్లు
నర్సాపురం తాలూకా ట్రేడుయూనియన్
బీడీ సంఘం
యువజన సంఘం
విద్యార్థి ఫెడరేషన్
గురువు యువజన సంఘం
మ్యునిసిపల్ వర్కర్సు యూనియన్
పంచాయితీబోర్డు ప్రెసిడెంటు వాలమద్రు
షెడ్యూల్డు కాస్టు ఫెడరేషన్

తిన్మూరుగ్రామం

రైతుసంఘం.
యువజనసంఘం.
మహిళాసంఘం.
పంచాయితీబోర్డుప్రెసిడెంటు

చింతపర్రు

రైతుసంఘం

భీమవరం

తాలూకారైతుసంఘం
జిల్లా విద్యార్థిఫెడరేషన్
పట్టణ విద్యార్థిఫెడరేషన్
కమ్యూనిస్టుపార్టీ

గుంటకల్

## …శక్తి ప్రచురణాలయ పుస్తకాల జప్తు

హైద్రాబాదు, ఫిబ్రవరి 6

…2-47 తేదీన కె. నారాయణరెడ్డి …పల్లి, కె. కోదండ రాంరెడ్డి హైద్రా… (26) పుస్తకాలు (ప్రజాశక్తి …లయానివి. నిషేధంకానటువంటివి) …గా బీబీనగర స్టేషన్‌లో కష్టమ్సు … ఆ పుస్తకాలను జప్తుచేసి పోలీసు …గిర్‌దావరు) ను పిలిపించి …

## పంచాయితీబోర్డు అధ్యక్షుని ఖండన

కలమర్ల, ఫిబ్రవరి 6

అనంతపురం జిల్లా కిసాన్ కమిటీ ఉపాధ్యక్షుడూ, పంచాయితీబోర్డు అధ్యక్షుడు అగు శ్రీ టి. యన్. వంతిరెడ్డి బి. యె. గారు యీ విధంగా ప్రకటిస్తున్నారు:

## గ్రామ కాంగ్రెసు కార్యకర్త ఖండన

నుద్దపల్లి, ఫిబ్రవరి 8

గుంటూరు తాలూకా నుద్దపల్లి గ్రామ కాంగ్రెసు సంఘ కార్యదర్శి మట్టుమల్లి రామయ్యగారు ఆర్డినెన్సును నిరసిస్తూ ఇలా వ్రాస్తున్నారు:

## రజకజన సేవాసంఘ కార్యదర్శి

నర్సాపురం, ఫిబ్రవరి 6

ఆంధ్రరాష్ట్ర రజకజన సేవాసంఘ కార్యదర్శి, శ్రీ లంక పేరయ్యగారు ఆర్డినెన్సునూ, అరెస్టులను ఖండించుతూ యిలా ప్రకటిస్తున్నారు.

…

# ప్రకాశంగారి ఆర్డినెన్సు ప్రజాభ్యుదయానికి విరుద్ధం

## ప్రజానాయకుల ప్రకటనలు

స్థలాభావంచేత ఈక్రింది ప్రముఖుల ప్రకటనలు ప్రచురించజాలనందుకు చింతిస్తున్నాము. పేర్లజాబితామాత్రం ఇవ్వగలుగుతున్నాం. (సం)

(1) ముర్యాల చిన అప్పలస్వామి సహాయ కార్యదర్శి ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ వర్కర్సు యూనియన్

(2) మాదల వెంకటప్పయ్య అధ్యక్షుడు నూజివీడుతాలూకా రైతుసంఘం

(3) మాదలసూర్యనారాయణ నూజివీడు తాలూకా రైతుసంఘం

(4) ఎ. వి. సుబ్బారావు, యం. వెంకటరామయ్యగార్లు - అధ్యక్ష కార్యదర్శులు గుంటూరు పట్టణ విద్యార్థిసంఘం

(5) తొన్నా కోటయ్య కార్యదర్శి రైతుసంఘం తలమంచి, తాలూకా ఆహారకమిటీ సభ్యుడు.

(6) మోతికె సూర్యప్రకాశరావు, సూర్యారావుపేట, బెజవాడ

(7) ఆర్. ఆర్. విప్పావతి అధ్యక్షుడు బళ్ళారి చేనేత పారిశ్రామిక సంఘం

(8) చిప్పల ప్రకాశరావు అధ్యక్షుడు అత్మకూరు చేనేత పారిశ్రామిక సంఘం

(9) షేక్ అమీర్ అధ్యక్షుడు - మైలవరం ముస్లింలీగు.

(10) కావటి సాంబశివరావు, సిర్కార్ ఆర్గనైజరు, యువజనసంఘం.

(11) వెంపటి కోటేశ్వరశాస్త్రి సంగం జాగర్లమూడి.

(12) షేక్ గఫూర్ సాహెబ్ కర్నూలు జిల్లా రైతుసంఘ కార్యవర్గ సభ్యులు.

(13) పిశుపాటిసత్యనారాయణశర్మ ఘంటసాల.

(14) అరబాల సత్యనారాయణమూర్తి -పాలకొల్లు.

(15) పెదపనగంటి శ్రీరాములు అధ్యక్షుడు - దివి తాలూకా కిసాన్ సంఘం.

(16) యిందుకూరి బాపిరాజు, నరసాపురం తాలూకా రైతు సంఘం.

(17) డా॥ పెద్దపోలు భద్రాచల శర్మ మారేడుమాక.

(18) దండు సత్యనారాయణ, కార్యదర్శి చిర్రావూరు గ్రామ యువజన సంఘం.

(19) వల్లా బలిశివయ్య, (కాంగ్రెసు సభ్యులు) పశ్చిమగోదావరిజిల్లా చేనేత పారిశ్రామిక సంఘ కార్యవర్గ సభ్యులు.

(20) మేడగు శ్రీరాములు, కార్యదర్శి కృష్ణాజిల్లా వ్యవసాయకూలీ సంఘం.

(21) చల్లగుళ్ళ వెంకట సుబ్బారావు, అధ్యక్షుడు ముక్కాపాడు యువజనసంఘం.

(22) కొరుమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు చింతలపూడి తాలూకా రైతు సంఘం.

(23) మేకా పిచ్చయ్యచౌదరి, కార్యదర్శి చింతలపూడి తాలూకా రైతుసంఘం.

(24) పిట్టా సుబ్బారావు, బందరు తాలూకా రైతుసంఘ కార్యవర్గ సభ్యుడు, గ్రామ ఆహారకమిటీ సభ్యుడు.

(25) సువర్ల సూర్యనారాయణ, కొత్తపేట తాలూకా రైతుసంఘ ఆర్గనైజరు.

(26) వంకా సత్యనారాయణ, అధ్యక్షుడు పశ్చిమ గోదావరిజిల్లా విద్యార్థి సంఘం.

(27) శ్రీమతి మాణిక్యాంబ - పట్టణ మహిళాసంఘం, ఏలూరు.

(28) వాగోలు మందరం - కార్యదర్శి బందరుతాలూకా వ్యవసాయకూలీసంఘం.

(29) శ్రీమతి కొమ్మరాజు పద్మావతి బెజవాడపట్టణ మహిళాసంఘం.

(30) వి. భాస్కరరావు, సహాయకార్యదర్శి, తణుకుతాలూకా యువజనసంఘం.

(31) అడిపిహనుమంతరావు, గుంటూరు

(32) యస్. రాధాకృష్ణ, కిసాన్ ఆర్గనైజరు, పెదనపల్లి.

(33) కర్నూలు దస్సప్ప, కార్యదర్శి, తుంగభద్రపేట్లు రైతుసంఘం.

(34) అన్నంరాజు జగన్నాధరావు, సామంతపూడి వెంకటరాజు ఆంధ్రసిమెంటు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శులు, బెజవాడ.

(36) ముప్పా వెంకయ్య, పంచాయతీబోర్డు ఆహారకమిటీ సభ్యులు, నిడమలూరు.

(37) సత్తా ఆదినారాయణమూర్తి, డి. సుబ్బారావు, వి.పాలలోచనరావు, అబ్దుల్ సత్తార్ అన్వర్‌గార్లు, పామర్రు.

(38) బి. యన్. మూర్తి, తూర్పు గోదావరిజిల్లా వ్యవసాయ కూలీసంఘ కార్యవర్గ సభ్యుడు.

(39) గుడిపాల వెంకటరెడ్డి, యువజన సంఘం - మలికిపురం, రాజోలు తాలూకా.

(40) కె.బలరామ్-డైరెక్టరు, గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి.

(41) యలమంచిలి బలరామయ్య, రాజమండ్రి.

(42) బుద్ధిరాజు వీరేశ్వరరావు, తాలూకా కాంగ్రెసుకమిటీ సభ్యుడు - అయితంపూడి.

(43) శ్రీమతిపర్వతనేని అనసూర్యావతి, అధ్యక్షురాలు,గ్రామమహిళాసంఘం మద్రివాడ

(44) సూరపనేని వెంకటరమణయ్య.

(45) నంగట్ల బాలకృష్ణారెడ్డి - అధ్యక్షుడు విద్యార్థి ఫెడరేషను, అల్లూరు.

(46) లేచూరు చంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి నెల్లూరుజిల్లా వ్యవసాయకూలీ సంఘం.

(47) దుంగల సన్యాసిరావు, మాపూరి సుబ్రహ్మణ్యంగార్లు ఆంధ్రరాష్ట్ర అల్యూమినియం & బ్రాస్‌వర్కర్సు ఆర్గనైజింగు కమిటీ.

(48) బసిగు పోతురాజు, యువజన కాంగ్రెసు, హనుమాన్ జంక్షన్.

(49) జి వి. యస్ శాస్త్రి, ఆంధ్ర సినీ ఎంప్లాయీస్ అసోషియేషన్ ఆర్గనైజరు.

(50) తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి కార్యదర్శి, తూర్పు గోదావరిజిల్లా విద్యార్థి ఫెడరేషన్ - కాకినాడ.

(51) బొప్పన వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుడివాడ తాలూకా రైతుసంఘం.

(52) కె వి రంగనాథ్, బళ్ళారిజిల్లా కిసాన్‌సభా సభ్యుల.

(53) వి వెంకటరెడ్డి, ప్రధానకార్యదర్శి నెల్లూరు జిల్లా చేనేత పారిశ్రామికసంఘం.

(54) వేగేశ్న చిన సూర్యనారాయణరాజు పంచాయతీబోర్డు అధ్యక్షుడు కాపవరం, నరసాపురంతాలూకా.

(55) శ్రీమతి ఇనుగంటి రామతులశమ్మ ఆంధ్రరాష్ట్ర మహిళా ఆర్గనైజింగు కమిటీ.

(56) కానూరి వెంకట రంగదాసు రైతు సంఘ, వానపాముల.

(57) కె. యల్ హనుమంతరావు (విద్యార్థి కాంగ్రెసు) ఆర్గనైజరు గుంటూరు జిల్లా విజ్ఞానాంధ్ర సహాయకసంఘం

## మల్కాపురంలో హరిజనులకు నీటియిబ్బంది

విశాఖపట్నం, ఫిబ్రవరి 4

హరిజనులు నీటికై తహతహలాడి పోతున్నారు. వారి నీటిబాధ తీర్చమని అనేక మహజర్ల ద్వారా రెండు సంవత్సరముల నుండి ఆందోళన చేయుచున్నారు. రెవిన్యూ సబ్ మంత్రిగారుగూడా చూచారు. వచ్చే వేసవిలో మరింత అవస్థలు పడవలసియుంటుంది, అందుచే ప్రభుత్వమువారు గ్రామహరిజనుల నీటియిబ్బందిని గుర్తించి, వెంటనే ఒకబావిని త్రవ్వి వారినీటికరువును తీర్చమని ప్రార్థిస్తున్నాము —అని మల్కాపురం గ్రామపంచాయతీ అధ్యక్షుడు చింతలపూడి సూర్యనారాయణ

## షేర్లు కట్టనందుకు పెనాల్టీలు

### తాసీల్దారు నిర్బంధాలు

తాడేపల్లి, ఫిబ్రవరి 8

తాడేపల్లిగూడెం తాలూకా ఆరుళ్ళ గ్రామమునకు సంబంధించిన 40 యకరముల భూమిని గ్రామబీదరైతులు 15 మంది గత 40 సంవత్సరాలుగా వర్షాధారంవల్లను, అదనపునీటినివల్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెసు స్కీము ప్రకారం, కోఆపరేటివ్ సొసైటీలలో షేర్లను చేర్పించుటకు కర్ణం, తహశీల్దారులు వచ్చి ఈ బీదరైతులను నిర్బంధ యుద్ధనిధి వసూళ్ళకువలెనే యకరానికి రు 25-0-0 షేర్లు కొనాలని నిర్బంధించారు. ఈబీదరైతులు కట్టలేమనిప్రాధేయ పడ్డారు. అందుచే యింతకాలంగా యకరానికి 1 కి రు 5-4-0 మాత్రమే పేటిరివా కట్టుచున్న ఈ 40 యకరాల మీద యకరానికి రు 100-0-0 ల చొప్పున తహశీల్దారు పెనాల్టీ విధించారు. దానిని భీమవరం రివిన్యూ డివిజనలు ఆఫీసరువద్ద అప్పీలుచేసుకొంటే, రు 40-0-0 లకు తగ్గించారు. ఇది అయినను పూర్తిగా అన్యాయం. ఈ రకంగా రివెన్యూ అధికారుల నిర్బంధ కో-ఆపరేటివ్‌సొసైటీల షేర్ల వసూళ్ళను మాన్పించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అరైతులకు న్యాయం కలుగచేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అని తాలూకా రైతుసంఘ కార్యాలయ కార్యదర్శి వంకిన వెంకటరత్నంగారు వ్రాస్తున్నారు.

## బలవంతంచేసి షేర్లు కొనిపిస్తున్నారు

### ఉత్పత్తి కొనుగోలు సంఘాలకు

దుళ్ళ, ఫిబ్రవరి 4

ఈ నాడు కుటుంబాన్ని గడుపుకోవటమే కష్టంగావున్నది. యీ పరిస్థితులలో ఉత్పత్తి కొనుగోలు సహకార సంఘాలలో మగ్గం 1 కి రు 25-0-0 లు కట్టమని రాజమండ్రి తాలూకా దుళ్ళగ్రామంలో బీదచేనేత పారిశ్రామికులవద్ద యితరులవద్ద నిర్బంధంగా వసూలుచేస్తున్నారు. కట్టనివారి యిళ్ళలోపడి దౌర్జన్యంగా తనిఖీలు కూడా చేస్తున్నారు.

16-1-47 తేదీని దుళ్ళవచ్చి షేర్లుకట్టమని చేనేతపారిశ్రామికులను ఇతర కష్టపడే ప్రజాసామాన్యాన్ని కూడా అడిగారు. కట్టలేమని చెప్పారు. లేనట్టయితే బియ్యం, నూలు ఆపుచేయిస్తాం అని బెదిరించారు. అప్పుడు నిరంకుశంగా షేర్లు కట్టనివారికి బియ్యం యివ్వబడదు అని గ్రామంతంతా చాటింపు వేయించినా లాభంలేకపోయింది. ప్రజాప్రతినిధులహయాంలో బీదలపై నిర్బంధంచేయ తగదని నూడా నాగలింగంగారువ్రాస్తున్నారు

## రామచంద్రపురం చెరుకు రైతుల ఇబ్బందులు

రామచంద్రపురం, ఫిబ్రవరి 6

ఎవరికి ఎంత బెల్లం అవుతుందో గ్రామమునసబు, కరణాలకు చెప్పమని గ్రామాల్లో దండోరా వేయించారు. బెల్లానికి ప్రభుత్వం కంట్రోలు పెట్టిందనిన్నీ, షావుకార్లు కొనడానికి వీలులేదని షావుకార్లే ప్రచారం చేస్తున్నారు. దీనితో అమ్మాలనుకున్న రైతుల బెల్లమును చెలామణి లేదు. పేదరైతులు బెల్లం వెంటనే అమ్ముకుంటేనేగాని పెట్టుబళ్ళకు తెచ్చిన అప్పులు తీరవు. ఈఅదును సాహుకారులు ఉపయోగించుకొని, చౌకధరలకు కొంతమంది రైతులవద్ద బెల్లం కొంటేస్తున్నారు. అపులాపురం తాలూకాలో మండలులోనైనా బెల్లం దొరకటంలేదని వీశె 1కి 1-8-0 చొప్పున దొంగతనంగా అమ్ముతూయున్నారని తెలుస్తూయున్నది. ఇక్కడ బెల్లం న్యాయమైన ధరకు దొరకక అందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకు న్యాయమైన ధరకు ఖరీదు, అమ్మకాలు జరిగేలాగా చూడాలని కోప్పూరు

# మంత్రులు వాగ్దానం చేసిన రామరాజ్యం యిదేనా?

## ఆర్డినెన్సులతో ఆర్థిక దుస్థితి చక్కబడదు

### దొంగవర్తకులను శిక్షించి, వస్తుసమృద్ధిచేయాలి

దావులూరు, ఫిబ్రవరి 9

ఇచ్చట ప్రజలు 10 రోజుల నుండి కొబ్బరినూనె దొరుకక అవస్థపడుచున్నారు. దావులూరులో 11 చిల్లర దుకాణములున్నా, కొబ్బరినూనె వీశె 8, 9 రూపాయలకైనా దొరుకుటలేదు. అగ్గిపెట్టెలు కూడా దొరుకుటలేదు.

## కల్తీ నూనె కూడా వీశ 8 రూపాయలు

కూచిపూడి, ఫిబ్రవరి 9

కూచిపూడిలో యిప్పటికి సుమారు 15 రోజులనుండి కొబ్బరినూనె దొరకక, ప్రజలు పడే యిబ్బందులు చెప్ప తరముకాదు. వ్యాపారస్తులు కల్తీ నూనెను వీశ 1కి 8 రూపాయల చొప్పున అమ్ముచున్నారు. గత్యంతరం లేక ఆ కల్తీ నూనెనే కొనవలసి వస్తున్నది. అని కోనేరు సత్యనారాయణగారు వ్రాస్తున్నారు.

## కొబ్బరినూనె మాయమైంది

ఏలూరు, ఫిబ్రవరి 9

సుమారు రెండు మూడు వారాలనుంచి కొబ్బరినూనె దొరకడంలేదు. పెద్ద వర్తకులు వీశె 1కి రు 7-8-0 లు చొప్పున అమ్ముచున్నారని అంత విపరీతమైన ధరలు పెట్టి తెచ్చి అమ్మలేమని, చిల్లర దుకాణదారులు చెబుతున్నారు.

## కంట్రోలు ధరకు ఒక్కబొట్టు కూడాలేదు

భీమవరం, జనవరి 7

కొబ్బరినూనె బ్లాకుమార్కెట్టులో 6 రూపాయలవరకూ అమ్ముతున్నది. న్యాయంగా కంట్రోలుధరకు కావాలంటే, ఒక్కబొట్టు కూడా దొరకదు. అన్నిసమస్యలతోపాటు యిదికూడా ప్రజలను కలవరపరుస్తున్నది. వర్తకుల ప్రవర్తనచూస్తే అసలు ప్రభుత్వము అనేదీ, కంట్రోలుఅనేది ఉన్నదా అన్నట్లుగా ఉంది.

## సమర్థతలేని కంట్రోలు దుష్ఫలితాలు

కప్పలదొడ్డి, ఫిబ్రవరి 9

కొబ్బరినూనెకు కంట్రోలు రాకపూర్వం ధర యెక్కువైనప్పటికిన్నీ మాగ్రామ దుకాణాలలో దొరికేది. కాని, ఈ కంట్రోలు పెట్టిన తరువాత 8-0-0 రూపాయలు పెట్టినా దొరకడములేదు. దీనికితోడు అగ్గిపెట్టెలు కూడ 0-1-6 వరకు పెట్టి కొనవలసి వస్తున్నది. కాన, ఈ కంట్రోలు పెట్టినటువంటి మద్రాసు ప్రభుత్వము జాగ్రత్తవహించి, వస్తువులన్నీ అగ్రామ ఆహారకమిటీలద్వారా ప్రజలకు అందజేయాలని గుత్తికోట మల్లికార్జునరావుగారు వ్రాస్తున్నారు.

## ఆహార కమిటీ అధ్యక్షుడు పేదలపై బెదరింపులు

మద్రివాడ, ఫిబ్రవరి 9

మాగ్రామంలో బట్టలకోటా యిప్పటికి 5 తడవలు వచ్చినది. ఇంతవరకు గ్రామములోగాని, పల్లెలలోగాని ఒకతడవయినా సంపూర్తిగా యివ్వలేదు. ఆహారకమిటీ ప్రెసిడెంటు ప్రతికోటాలోను తన అనుకూలురకు మాత్రమేయిచ్చుచున్నారు. వ్యవసాయకూలీలు అడుగగా గుడ్డయివ్వము మీదిక్కున్నచోట చెప్పుకోండని అన్నారు. వందదాక విషయములోకూడ తన యిష్టమువచ్చినవారికి

వ్యవసాయకూలీలు అడిగితే వీరు బ… చేసినదా? డాక్టరు సర్టిఫికేటు తెచ్చుకోవాలని దబాయిస్తారు. పై అధికార్లు జోక్యము కలిగించుకొని ఈ అక్రమాలు జరుగకుండా చూడాలని కోరుతూ, వి. తిరుమలరావుగారు వ్రాస్తున్నారు.

## తమవాళ్లకు మాత్రమే బట్ట యిస్తారు

పొదిలె, ఫిబ్రవరి

పొదిలె గ్రామకమిటీ పెత్తనం కాంగ్రెసు నాయకులపై వున్నది. వీరు వీరి యిష్టం కాంగ్రెసు అభిమానులకు, వ్యోద్యోగులకు యూనిట్లప్రకారం గుడ్డలు యిస్తూ మిగతావారలకు ఒకటి, అరగజం యిస్తున్నారు. వుద్యోగులకు చెప్పుకుంటే దిక్కులేదు. వచ్చే కోటాగుడ్డంతా యిట్లా పోతుంది. ఇక బీదలకు యేమీ దొరక బాధ పడుతున్నారని షేకు యిస్మాయిలు మస్తానుగారు ఇలా వ్రాస్తున్నారు.

## సహకార సంఘ డైరెక్టరు దొంగవ్యాపారం

వచ్చలతాడిపర్రు, ఫిబ్రవరి

మునిపల్లె ఉత్పత్తి కొనుగోలుదార్ల సహకార సంఘ డైరెక్టరు, వచ్చలతాడిపర్రు ఆహారకమిటీ సభ్యుడు వేణుగోపాలస్వామి రైసుమిల్లులో భాగస్వామియైన దాసరి వెంకట సుబ్బారావుగారు, సదరు రైసుమిల్లులో ధాన్యమును మెట్ట తాలూకాలలో అధికధరలకు అమ్మటకు 7 వ తేదీన ఎగుమతి చేయించుమనగా, పొన్నూరు డి వ్యా తహసీల్‌దారు మన్నవ గ్రామంలో పట్టుబడి బండ్లవారివద్ద స్టేటుమెంట్లు తీసుకొని ధాన్యమున్నలో వేయించినారు.

ఇలాంటి బ్లాకు మార్కెటుదారులు సహకార సంఘములో డైరెక్టర్లుగా యుండి ఇంతా కంట్రోలు ధరలకే అమ్మవలయునని చెప్పుతూ, తమకు వేయించారు కూడ. ధాన్యము మాత్రము ఎక్కువ ధరలకు అమ్ముకొంటున్నారు. ఇలాంటివారిని ప్రజలు కంట కనిపెట్టి ఉండవలయునని, ప్రభుత్వం అతనిపై తగు చర్య తీసుకొనవలయునని వచ్చలతాడిపర్రు గ్రామ రైతుసంఘాధ్యక్షుడు దాసరి శివరామకృష్ణయ్యగారు వ్రాస్తున్నారు

## ధరల నిర్ణయం ప్రభుత్వ బాధ్యత

ఇందుపూరు, ఫిబ్రవరి

నెల్లూరు జిల్లా కోవూరుతాలూకా కొబ్బరినూనె వీశ 1కి 5-0-0 మొదలు రూపాయలవరకు అమ్ముతున్నారు.

శనగనూనె వీశ 1కి 1-12-0 వరకు అమ్ముచున్నారు. స్థానికాధికారులు ఎక్కువతో కంట్రోలు వస్తువులు అమ్ముచున్నా జోక్యం కలుగజేసుకొనుటలేదు.

కంట్రోలురేట్లు ఎప్పుడూ అమలుజరుగుటలేదు. (1) కంట్రోలు రేట్లతో కొబ్బరి, శనగ నూనెలను సప్లయి ప్రభుత్వం చేయాలి. (2) స్థానికంగావున్న నూనె స్టాకును పట్టుకొని కంట్రోలురేట్లకు అమ్మించాలి. (3) ప్రభుత్వం నూనెల కంట్రోలు చేసినంతమాత్రాన ప్రయోజనం లేదు. కోటాలు నిర్ణయించి గ్రామకమిటీల సహాయంతో పంపకం చేయించాలి.

కోవూరుతాలూకా రైతుసంఘ కార్యదర్శి ఏలూరు దశరథరామయ్యగారు ఇలా వ్రాస్తున్నారు.

## పోస్టు కార్డులకొరత

భీమవరం, ఫిబ్రవరి

కార్డు అర్థణాఅయిన నాటినుండి, పోస్టాఫీసులలో కార్డులు దొరకటలేదు. ఎప్పుడైనా దొరికితే 2-3 కాగితాలకంటె దొరకుటలేదు



# రైసు మిల్లు కార్మికుల స్థితిగతుల విచారణకు కోర్టు ఆఫ్ ఎన్‌క్వయిరీ

## ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 9

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ క్రిందిప్రకటన చేస్తున్నది.

ఈ మధ్యను మదరాసు ప్రభుత్వము రైసుమిల్లు కార్మికుల పరిస్థితులపై విచారణ జరిపెదమంటూ ఒక కోర్టు ఆఫ్ ఎంక్వైరీని నియమించింది. ఈ కోర్టు ఆఫ్ ఎంక్వైరీ ఎవరి ఆధ్వర్యాన జరుగుతుందో ఎవరుంటారో వివరాలు తెలుపలేదు. దరిమిలాను తోళ్ళపనివారల గురించి, చుట్టల పరిశ్రమ కార్మికుల గురించి యిటువంటి కోర్టునే నియమించడము. కార్మికుల పరిస్థితులు అధ్వాన్నమవుతూంటే వృధాకాలవ్యాపన చేయడము అందరికీ తెలిసిన విషయమే. కాని ప్రభుత్వము సంపూర్ణ, సమగ్రమైన రిపోర్టు తయారుచేయుటకు కాలవ్యాపన తప్పదంటూ సాకు చెబుతుంది.

యజమానులు మాత్రము తమ యధాధోరణిలో యిటువంటి రిపోర్టులకెన్నో ఆటంకాలు పెడుతూ, తమ పనివారల కష్టాలన్నీ తీరుస్తున్నామన్నట్లుగా, యిక ఏమైనా లోపముంటే పనివారిదే అంటూ వాపోతారు. రిపోర్టులను తయారుచేసే పెద్దమనుషులకు సహితము చాలమందికి కార్మికుల స్థితిగతులు అనుభవములేదు. పుస్తకాలద్వారా కాని యిత్సర గవర్నమెంటు వ్రాతకోతల ద్వారా కాని కార్మికుల సమస్య లేమిటో అంటూ వెతుకుతారు. ఇది యెంత లోపభూయిష్టమో మనకందరకూ తెలిసిందే. ఇప్పటివరకూ గవర్నమెంటు యిటువంటి విచారణను, అనుభవజ్ఞులగు ప్రజాసేవకుల ద్వారా జరిపి నిజపరిస్థితిని గుర్తించుటలేదు.

అయినప్పటికీ మన కార్మికసంఘాలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ నిర్ణయాన్నిబట్టి యీమధ్యనే రాష్ట్రములోని రైసుమిల్లు, ఆయిలుమిల్లు కార్మికుల ప్రతినిధులు సమావేశమై తమ హక్కుల మెమోరాండాన్ని తయారుచేశారు. ఈ మెమోరాండము యితర సూచనలతో సహా ఎంక్వైరీ కమిటీకి అందజేయబడుతుంది.

అంతేకాకుండా స్థానిక రైసుమిల్లు పనివారల సంఘాలు తమ పరిస్థితులను వివరంగా తెలుపుతూ ప్రత్యేక మెమోరాండములను సిద్ధపర్చాలి. ఆ మెమోరాండములో యీ దిగువ అంశాలపై వివరాలు సేకరించాలి.

తమ ప్రదేశములో రైసుమిల్లులెన్ని? వాటి పుట్టుపూర్వోత్తరాలు: పనిచేసే కార్మికుల, స్త్రీ, పురుష, బిడ్డల సంఖ్య ఎంత? ఫ్యాక్టరీఆక్టునుబట్టి ఎంతమట్టుకు పనిచేస్తున్నాయి? ఏ విధంగా ఆక్టును తిరస్కరిస్తున్నాయి? దాంట్లో వెలుతురు, పనిచేసే గంటలు, ఆరోగ్య సదుపాయాలు వగైరా చెప్పాలి. ఫ్యాక్టరీలో దెబ్బలు తగిలినప్పుడు పనివారల నష్టపరిహారాని కెటువంటి యిబ్బందులు కలుగుతున్నాయో చెప్పాలి. స్త్రీలకు ప్రసూతి సౌకర్యదట్టాన్ని ఏవిధంగా ఎగవేసేదీ వివరించాలి. జీతాలనుండి మినహాయింపులు, ఫైనులు తెలపాలి. పనులు నిలకడ లేకపోవడము వివరించాలి. యుద్ధానికి పూర్వమూ, యిప్పుడూ సంవత్సరంవారీ జీతాలపట్టీ తయారుచేయాలి. కార్మికునియొక్క కుటుంబము యిద్దరు పెద్దవాళ్ళు, యిద్దరు పిల్లవాళ్ళు లెక్కవేసి యెంత ఖర్చు నెలకు అయ్యేది చూపాలి. జీవిత పరిమాణము మీ ప్రాంతములో ఎంత పెరిగిందీ, జీతాలు ఏవిధంగా సరిపోనిదీ చూపాలి. కరువు భత్యముందా? బోనసులు వున్నాయా? మిల్లులో సెలవులున్నాయా? సెలవులకు జీతాలున్నాయా? కార్మికుల్లో అప్పుల బాధ ఎట్లాగుందీ వివరించాలి. నివసించడానికి యిండ్ల సమస్య తెలపాలి. కార్మికుల్లో అవిద్య సంఖ్య ఎంతోచెప్పాలి.

రాష్ట్ర రైసుమిల్లు కార్మికుల కోర్కెల పట్టీని ప్రతి యూనియను చెప్పాలి. యితర స్థానిక సమస్యలు తెలుపుతూ కోర్కెలు కూడా వివరించాలి. అంతే కాకుండా స్థానిక ట్రేడ్ యూనియను కార్మికుల గురించిచేసేకృషి వివరించాలి. రిపోర్టుసులభశైలిలో వివరాలన్నియిస్తూ స్పష్టంగా ఉండాలి.

కోర్టుఆఫ్ ఎంక్వైరీ విచారణకు మీ మీ స్థానాలకు రావాలని ముందే వ్రాయాలి. విచారణకు వచ్చిన రోజున కార్యదర్శియూనియను మెమోరాండము అందచేయడమే కాకుండా, కార్మికులను హాజరుపెట్టి వారి పరిస్థితులను గురించి సాక్ష్యాలుయిప్పించాలి. విచారణమాత్రం యజమానుల మిల్లులలో జరపకూడదని కోర్టుఆఫ్ ఎంక్వైరీ ఛైర్మనుకు ఖచ్చితంగా తెల్పాలి. ఈమధ్యను తోళ్ళ పనివారల గురించి యజమానుల షాపులలో కోర్టుఆఫ్ ఎంక్వైరీ బాపతు ఒక యిన్వెస్టిగేటరు మకాము వేస్తే యూనియను కార్యకర్తలు కొందరు అక్కడకు మన సాక్షులను హాజరు పెట్టడము జరిగింది. ఇది సరియైన పద్ధతికాదు.

కోర్టుఆఫ్ ఎంక్వైరీ బాపతు పెద్దమనుష్యులు కార్మికుల పరిస్థితులన్నీ స్వయంగా చూచి గ్రహించే అవకాశం తీసుకోవాలని ప్రతియూనియను కోరాలి.

పై సూచన లన్నిటినీ ప్రతి యూనియను గుర్తించి ఆచరణలో పెట్టాలని కోరుతున్నాము.

## చెరకు రైతులపై తెల్లపెట్టుబడిదార్ల దుండగాలు

పిఠాపురం, ఫిబ్రవరి 8

పిఠాపురం తాలూకాలో సుమారు 20 గ్రామాల నుండి సామర్లకోట పంచదార ఫ్యాక్టరీకి సుమారు 25 వేల టన్నుల చెరుకు కంట్రాక్టు చేయబడింది. ఇంతవరకు ఈ తెల్లదొరలు సీజనల్ ఫ్యాక్టరీ తెరవలేదు. కంట్రాక్టు ప్రకారం టన్ను 1కి 36 రూపాయలివ్వటం వారికిమనసొప్పటంలేదు. డిసెంబరు 1 న తీసుకోవలసిన చెరుకు ఫిబ్రవరి 15 దాకా వాయిదావేశారు.

పైగా స్వంతంగా బెల్లం ఆడుకోండని సలహా యిస్తున్నారీ యజమానులు దీనివల్ల అలస్యానికిదిగుబడితగ్గడమేకాకుండా, గానుగలనిమిత్తం రు 2000-0-0 లకు తక్కువ కాకుండా ప్రతిరైతూ పెట్టుబడి పెట్టుకోవలసివుంది. జమిందారీ దౌర్జన్యాలే అసలు పీల్చిపిప్పిచేస్తూవుంటే, అర్థికంగా రైతుల్ని అధఃపతనంపాలుచేసేలా ఈతెల్లదొరలు చేస్తున్నారని పిఠాపురం తాలూకా రైతుసంఘం అందోళన సాగిస్తోంది.

1. ప్రభుత్వంవారు వెంటనే కలుగజేసుకొని కంపెనీచే తోటలు ఆడించి రైతులకు నష్టపరిహారం యిప్పించాలని, 2. బెల్లానికి కనీసధరకూడా నిర్ణయించి బెల్లంసిల్వస్టాపు చేయకపోతే పోరుండా కాపాడాలని రైతులంతా ఆందోళన సాగిస్తున్నారు.

ఈ సందర్భంలో ప్రధానికి, ఆహార, రెవిన్యూ మంత్రులకు, ఫ్యాక్టరీ కంపెనీ మేనేజరు, డిస్ట్రిక్టు కలెక్టర్లకు తంతులు కూడా ఇచ్చారు.

## ప్రథమ ఆంధ్ర మహిళాసభ

### చిలువూరులో ఫిబ్రవరి 15, 16

చిలువూరు, ఫిబ్రవరి 9

ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ ఈనెల 15, 16 తేదీలలో తెనాలి తాలూకా చిలువూరు గ్రామములో జరుగుతుంది. మహాసభకు డాక్టరు కొమర్రాజు అచ్చమాంబ యల్. ఆర్. సి. పి. గారు అధ్యక్షత వహిస్తారు. డాక్టరు లక్ష్మి యం. బి. బి. యస్. గారు మహాసభను ప్రారంభిస్తారు. జెండా ప్రతిష్ట శ్రీమతి మెల్లీ సోలింగర్ చేస్తారు. సభకు అఖిల భారత మహిళా సంఘ కార్యవర్గ సభ్యురాలైన శ్రీమతి హజరాబీగం ప్రధాన ఉపన్యాసకురాలుగా వస్తున్నారు.

మహాసభ ప్రస్తుతం దేశాన్ని ముఖ్యంగా మహిళా సమాజాన్ని ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ సాకల్యంగా చర్చించి ఆంధ్ర మహిళాలోకానికి తగిన కార్యక్రమం యిస్తుంది.

మహాసభ సందర్భంలో, స్త్రీల బుర్రకథ స్త్రీల ప్రసూతినాటకం, నాట్యములు, ఉప్పుగుండూరు బాలసంఘం బుర్రకథ మరియుతర వైజ్ఞానిక ప్రదర్శనాలు ఏర్పాటుచేయబడ్డాయి.

చిలువూరు స్టేషన్ బెజవాడ-తెనాలిరైల్వే లైనులోఉంది. వేలకొలది మహిళలు మహాసభకు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానసంఘ అధ్యక్షురాలు శ్రీమతి మోటూరి ఉదయంగారు కోరుతున్నారు.

## విరాళాలు

చిలువూరు, ఫిబ్రవరి 7

చిలువూరులో జరుగబోవు ఆంధ్రరాష్ట్ర మహిళా మహాసభకు తుమ్మపూడిలో రు323 చిలువూరులో రు 127 విరాళాలు వేశారు. చాలవరకు వసూళ్ళు పూర్తి అయినవి.

చిలువూరులో 4000 తాటియాకు, 4బస్తాల ధాన్యం మహాసభకు ఇచ్చారు. చిలువూరులో ముస్లింస్త్రీలు ఉత్సాహంతో మహిళా సంఘంలో సభ్యులుగాచేరి వారి శక్తికొలది విరాళాలిచ్చారు. మొత్తం 53 స్త్రీలు మహిళా సంఘంలో సభ్యులుగా చేరారు. ఇంకా విరివిగా వసూళ్ళవుతున్నవి.

ఇప్పటికి ఒంగోలుతాలూకామండి రు145 తెనాలి టౌన్‌మండి రు 100 విరాళాలుగా ఆహ్వానసంఘ కార్యాలయానికి చేరినవి. హరగాయలు వాగ్దానాలు విరివిగా జరిగినవి. మహాసభకు అన్ని రాజకీయపక్షాలవారు విరాళాలు, సహాయాన్ని అందజేస్తున్నారు. మహాసభ ప్రాముఖ్యాన్ని గురించి గోడల మీద వ్రాయడంద్వారా, ముగ్గులద్వారా, గ్రూపు మీటింగులద్వారా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు

వసూలుచేసిన విరాళాలు వెంటనే కార్యదర్శి, ఆహ్వానసంఘ కార్యాలయం, చిలువూరు, దుగ్గిరాల పోస్టుకు పంపవలయునని ఆహ్వానసంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

### గ్రామాల్లో ప్రచారం

మహిళా మహాసభనుగురించి, క్రింది గ్రామాల్లో ప్రచారము బహిరంగసభలు జరిగినవి. 700 మంది స్త్రీలు పాల్గొన్నారు. రు 170-0-0 లు విరాళం వసూలయినది.

గ్రామాలు: గండిగుంట, చినవోగిరాల, పెదవోగిరాల, యాకమూరు, గరికపర్రు, పెనమకూరు.

"ప్రజారక్షణ"ఆర్డినెన్సుకు పూర్తిఅసమ్మతి తెలియపరుస్తూ మద్రాసు ప్రభుత్వానికి పై గ్రామములు యివ్వబడినవి.

## రోజ్ బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె విరమణ

హైదరాబాదు, ఫిబ్రవరి 6

రోజు బిస్కటు ఫ్యాక్టరీలోని 200 మంది కార్మికులు రెండున్నరమాసములనుండి జీతాలలో హెచ్చింపు - సెలవు సౌకర్యాలకై సమ్మె చేస్తున్నారు. కార్మిక నాయకుల వర్గానికి, ఫ్యాక్టరీ మేనేజిమెంటు మధ్య సంప్రతింపులు జరిగిన తరువాత సమ్మె విరమించుకొన్నారు.

# వెట్టిచాకిరీ చెయ్యకపోతే శిక్షిస్తామని హుకుం

## టీచర్లకు బెజవాడ మునిసిపల్ కమీషనర్ ఆజ్ఞ

బెజవాడ, ఫిబ్రవరి 10

పూటకీ గుడ్డకూ వాచి, కటికదరిద్రంతో బందచాకిరితో బాధపడుతూన్న ఉపాధ్యాయులకు—యిప్పుడున్నది చాలదా అనట్టు, బెజవాడ మున్సిపల్ కమీషనర్‌గారు యింకోవెట్టిచాకిరీ అంటగట్టారు.

ఉపాధ్యాయులకు పంపబడిన యీ క్రింది శ్రీముఖాన్ని చూస్తే, అధికారుల నిరంకుశత్వంక్రింద నలిగిపోయే ఉపాధ్యాయుల అసహాయస్థితిని కొంతవరకు అర్థంచేకోవచ్చు. (సం.)

మెమో నెం. ఆర్. సి. నెం. జి 1/144/47 తేదీ 7-2-47 బెజవాడ మునిసిపల్ ఆఫీసునుండి స్కూలు టీచర్లకు.

### మెమో

ఈ క్రింద పేర్కొనబడిన ఎలిమెంటరీ స్కూల్సు టీచర్లు, తమ పేరుకు ఎదురుగా వున్న అసిస్టెంటు రేషనింగు ఆఫీసరువద్ద 8-2-47 మధ్యాహ్నం 2 గంటలకు హాజరై ఆయన పర్యవేక్షణక్రింద రాత్రి 7 గంటల వరకూ బట్టలరేషను కార్డులు తయారు చెయ్యాలి. తిరిగి 9-2-47 వ ఉదయం 8-30 నుండి మధ్యాహ్నం 12-30 వరకూ, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకూ కార్డులు పూర్తిగా తయారుచెయ్యాలి.

ఇంతకుపూర్వం యిందుకు అవిధేయంగా ప్రవర్తించినట్లు రేషనింగు ఆఫీసర్లు రిపోర్టు చేసిన టీచర్లపై చర్య తీసుకోబడుతుంది. ఈ సందర్భంలో యిచ్చిన ఆజ్ఞలను యే మాత్రం మీరినా, చాలా అవంతృప్తితో చూడబడుతుంది. ఇందుకు తప్పినవారిపై తీవ్రమైన చర్య తీసుకోబడుతుంది.

(సం.) కె. రామకృష్ణయ్య చౌదరి, కమీషనరు.

పై లేఖ తరువాత యీ హుకుం జారీ చేయబడిన 60 మంది ఉపాధ్యాయుల పట్టీ వుంది.

ఒకరోజు మాత్రమే ఉపవాసముండి ప్రభుత్వమునకున్నూ, పత్రికలకున్నూ, తెలియజేసియుంటిమి.

మేము ఈరోజుకుకూడా నిరసనప్రకటను సాగిస్తూ యున్నట్లు తలుస్తూ మాకు సానుభూతి ప్రకటిస్తూ కొన్ని సోదర ఉపాధ్యాయ సంఘములవారు తీర్మానములు చేసియుండిరి. తోటి ఉపాధ్యాయసోదరులు మాకు సానుభూతి చూపినందులకు వారిని అభినందించుచున్నాము.

నిన్నటి మదరాసు ఎసెంబ్లీ సమావేశములో సదరు విషయమై ప్రశ్నించిన సభ్యులకు మా అభివందనములు తెలియ చేయుచున్నామని గుంటూరు తాలూకా ఎయిడెడ్ మాష్టర్ల యూనియన్ ఉపాధ్యక్షుడు పి. రామసుబ్బయ్యగారు వ్రాస్తున్నారు.

### చింతలపూడి ఉపాధ్యాయుల తీర్మానం

చింతలపూడి, ఫిబ్రవరి 9

గుంటూరు శ్రీరామకృష్ణయ్యగారి అధ్యక్షతను సమావేశమైన చింతలపూడి సెంటరు ఉపాధ్యాయులు, ప్రభుత్వము ఉపాధ్యాయుల కోరికలను వెంటనే నెరవేర్చవలసినదిగా కోరుచూ యేకగ్రీవముగా తీర్మానించారు.

## ఏలూరు తాలూకా ఉపాధ్యాయ మహాసభ

### 1500 హాజరయ్యారు

ఏలూరు, ఫిబ్రవరి 9

ఏలూరు తాలూకా ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూళ్ళ ఉపాధ్యాయుల మహాసభ శ్రీఉపాధ్యాయుల సత్యనారాయణ పంతులు డి. ఇ. ఒ. గారి అధ్యక్షతను పై. యమ్. హెచ్. ఎ. భవనంలో ఘనంగా జరిగింది. తాలూకా నుంచి మహాసభకు 1500 హాజరైయారు. రాత్రికి జరిగిన వైజ్ఞానిక కార్యక్రమంలో చాలమంది విద్యార్థులువాల్గొని, తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు పొందారు.

ఉపాధ్యాయుల సంఘానికి శ్రీ బి. గాలేబు గారు అధ్యక్షులుగానూ, యస్. రాఘవరావు గారు వుపాధ్యక్షులుగను కొట్ని వెంకటేశ్వర్లు గారు కార్యదర్శిగాను ఎన్నుకోబడిరి.

### తీర్మానాలు

పట్టణంలోని ప్రైవేటు మేనేజిమెంటు క్రిందవున్న ఎయిడెడ్ పాఠశాలకు విద్యార్థి 1 కి సంవత్సరానికి రు. 4 లు అద్దె సొమ్ముగాను. యితర ఖర్చులక్రింద 20/ న్నూ. యిప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

హయ్యరు, సెకండరీగ్రేడు ఉపాధ్యాయులకు, జిల్లాబోర్డు, మునిసిపల్ స్కూళ్ళ వుపాధ్యాయులకు యిచ్చే జీతాల స్కేలును ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాల వుపాధ్యాయులకు అన్వయింపజేయుమని తీర్మానించారు.

## గుంటూరు ఉపాధ్యాయుల కృతజ్ఞత

గుంటూరు, ఫిబ్రవరి 8

గుంటూరు పట్టణమునందలి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలుటీచర్లు సుమారు 100 మంది ఇటీవల ప్రభుత్వంవారు నిర్ణయించిన గ్రాంటు స్కేళ్ళను వర్గీకరణను నిరసించుచూ అసమ్మతిని తెలియజేయుటకుగా 28-1-47

## 5 వేల గజాల బట్ట పట్టుబడింది

### దొంగవ్యాపారులపై కేసులు

పాలకొల్లు, ఫిబ్రవరి 7

ది 30-1-47 తేదీని పాలకొల్లు టౌనులో 7 గురు మిల్లుబట్టల వర్తకుల ఇళ్ళు, కొట్లు కాపలావేసి పోలీసులు సోదాచేసిరి. మొత్తం 5000 గజాల గుడ్డ రు 8000 ల ఖరీదుగలది పట్టుబడ్డది. 1-2-47 తేదీని ఆ వర్తకుల దగ్గర స్టేటుమెంట్లు తీసికొనిరి. ఈ క్రింది వారు అరెస్టు చేయబడిరి. (1) దొండాల వెంకట్రాజుగుప్త (2) దొండాల రామలింగేశ్వరస్వామి (3) బంగారు అప్పారావు (4) బంగారు పెదనరసింహారావు (5) బంగారు చిననరసింహారావు (6) శ్రీకాకొల్లి శేషారావు.

అరెస్టుకాబడకుండా తప్పించుకున్న పాలకుర్తి వెంకటవరదరాజులు ఇంట్లో, సుమారు 60 చీరలు దొరికినట్లు తెలియుచున్నది. బంగారు అప్పారావు దగ్గర నిలవ వరకును స్టాకు బేలన్సుకు 300 గజాలగుడ్డ తేడా వచ్చినది.

వీరిలో దొండాల వెంకట్రాజుగుప్త పాలకొల్లు బట్టలవర్తక సంఘమునకు అధ్యక్షుడు. పాలకుర్తి వెంకటవరదరాజులు కార్యదర్శి. ఈ వెంకటవరదరాజులు కొనుగోలు ఉత్పత్తిదార్ల సహకారసంఘానికి ఇటీవల ప్రభుత్వం వారిచే డైరక్టరుగా నామినేటుచేయబడినారు. బంగారు అప్పారావుగారు మ్యునిసిపల్ కౌన్సిలరుగా కాంగ్రెసుపార్టీ తరపున నామినేటు చేయబడడానికి ప్రయత్నాలు సాగించారు. యువజనకాంగ్రెసువారిగా చలామణీ అవుతున్నారు.

2-2-47 తేదీ ఆదివారం అరెస్టు కాబడినవారు నర్సాపురం సబ్ కలెక్టరుదగ్గర హాజరు పెట్టబడిరి. జామీనుకోరగా నిరాకరించబడినది. ఎట్టకేలకు 3-2-47న పై అందరును జామీనుమీద విడుదల చేయబడిరి.

# ప్రజాభిమానం చూరగొన్న పత్రికకు నిర్బంధాలడ్డురావు

## "దేశాభిమాని" కి భూరి విరాళాలు

కాలికట్, ఫిబ్రవరి 8

కమ్యూనిస్టు నాయకుల అరెస్టు చేసిన కొద్దికాలంలోనే, మళయాళీ కమ్యూనిస్టు పత్రిక 'దేశాభిమాని' ముద్రాపకుని (ఇప్పుడు వెల్లూరు జైలులో డిటైన్ చేయబడ్డారు) రు 3000 లు ధరావతు కట్టమని మద్రాసు ప్రభుత్వం కోరింది. 'మాప్లా తిరుగుబాటు'ను గురించి వ్యాసాలు వ్రాశారని ఈ ధరావతు కోరబడిందట.

ముఖ్య కమ్యూనిస్టు నాయకులను అందరినీ అరెస్టు చేశాక ఈ విధంగా ధరావతు కోరితే ఇక పత్రిక ఆగిపోతుందనీ, కుర్రవాళ్ళు పత్రిక నడపలేరనీ, ప్రభుత్వం తలచింది. కాని యువక కామ్రేడ్సు అంతా ధైర్యంతో ముందుకు వచ్చి, నాయకులు అరెస్టయిన రోజుననే పత్రికను తీసుకువచ్చారు. ధరావతుకై చెల్లించవలసిన డబ్బు మూడువేల రూపాయలు వసూలు చేయడానికి నాల్గు రోజులకన్నా వ్యవధిలేదు. కాని మా విజ్ఞప్తి ననుసరించి ప్రజలు మేమను కొన్నదానికన్నా ఎక్కువ సహకారం చూపారు. కొద్దికొద్ది మొత్తాలై వచ్చేటికి. ఒక్క కేరళ రాష్ట్రము మండే గాక భారతదేశం అంతటినుండీ విరాళాలు వచ్చిపడ్డాయి. బొంబాయి, ఢిల్లీ, మైసూరు, సిలోన్‌లనుండి కూడా విరాళాలు వచ్చాయి. పార్టీయూనిట్ ఉన్న ప్రతిగ్రామంనుండి అంతో, ఇంతో [illegible]వచ్చారు. పార్టీలేని గ్రామా[illegible] 'దేశాభిమాని' పాఠకులు [illegible] కూడా డబ్బు పంపారు. [illegible] పంపినవారిలో 70 యేండ్ల [illegible]. ముస్లిం స్త్రీలు. పిల్లలుకూడా [illegible]. ఇంతేగాక కాంగ్రెస్ [illegible]. లీగర్లుకూడా పత్రికకు విరాళా లిచ్చారు. ఒక లీగరు పాతికరూపాయలు [illegible] ఇచ్చారు. తెల్లిచరీ కన్ననూర్ [illegible]యినచోట్ల కాంగ్రెస్‌వాదులు [illegible] విరాళాలు ప్రోగుచేసి [illegible]రు. "మళయాళ పత్రికలలోకల్లా [illegible] సామ్రాజ్యవాద వ్యతిరేక పత్రిక" అంటూ కన్ననూర్ కాంగ్రెసు వాదులు సందేశం పంపారు.

మా విజ్ఞప్తి ప్రకటించబడిన మూడు రోజులకల్లా టెలిగ్రాఫ్ మనియార్డర్ల [illegible] రు 3500 వచ్చాయి. మారు [illegible] గ్రామాలనుండి ఆదివారం రాత్రికి ([illegible] తారీఖు) విరాళాలు వచ్చిపడ్డాయి. [illegible]వరకు వచ్చిన మొత్తం రు 6500. ఇంకా కొంత వస్తుందని అంచనా.

కమ్యూనిస్టులకు డబ్బు ఎక్కడనుండి వస్తుందో అని, జవాలని సందేహపడేవారికి, ప్రజానీకం ఈ విరాళాల ద్వారా తగిన జవాబు చెప్పింది.

## అసెంబ్లీ చర్చలు

(1 వ పేజీ తరువాయి)

[illegible]సిస్తూంది. ఇతరపార్టీలవారికి [illegible] మానవత్వము కమ్యూనిస్టులకు కూడావుంది. వారుప్రజాక్షేమం కోసమే పనిచేస్తున్నారు."

(వివరాలు శేష పత్రికలో ఇస్తాము)

## బర్మా యుద్ధంలో చర్చిల్ అనుసరించిన పంధా

### న్యూటైమ్సులో విమర్శ

మాస్కో, ఫిబ్రవరి 9

గతయుద్ధంలో బర్మాపట్ల చర్చిల్ ప్రభుత్వం అవలంబించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, సుప్రసిద్ధ సోవియటు పత్రిక 'న్యూటైమ్సు' ఒక వ్యాసాన్ని ప్రకటించింది. దూరప్రాచ్యములో అమెరికా సేనాధిపతిగా ఉండిన జనరల్ స్టిల్‌వెల్‌కింద పనిచేసిన ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ బర్మాను గురించి వ్రాసిన పుస్తకాన్ని సమీక్షచేస్తూ డేవిడ్ జాస్లవ్‌స్కీ రాసిన వ్యాసమిది.

బ్రిటిష్‌వారికి, బర్మాలో ముందు ముందు సంపాదించ దలచిన రాజకీయ పెత్తనమే ప్రధానమయింది. గాని, జపానువారినిత్వరగాఓడించడంకాదుఅని ఈవ్యాసం తెలిపింది. బ్రిటిష్ అధికారులకు జపానువారికన్నా, అమెరికా, చైనా వారంటేనే ఎక్కువ భయమనిపించింది.

"బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ విధానమూ, యుద్ధవిధానమూ ఎలాంటివో దూరప్రాచ్యంలో అనుభవంమీద తెలుసుకున్నామని ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ తన పుస్తకంలో రాశాడు. తనకూ ఇతర అమెరికా ఉద్యోగులకు పూర్తిగా ఆశాభంగం కలిగిందన్నాడు" అని జాస్లవ్‌స్కీ రాశాడు. అతనింకా ఇలా రాశాడు:

"బర్మారంగంలో చైనా సైనికులూ, అమెరికా ఇంజనీర్లూ ఉండడం తమకేమాత్రం ఇష్టంలేదన్న సంగతి బ్రిటిష్ అధికారులు సుస్పష్టం చేశారు. వీరికి అవకాశం ఇవ్వకుండా ఉండడంకోసం తమ యుద్ధ సన్నాహాలను. జపానువారిని ఇండియాలోకి రాకుండా ఆపడంతోనే సరిపుచ్చారు.

"ముందుకు సాగి జపానువారిపై ఎదురుదెబ్బ తీయడంకోసం అమెరికా సేనాధిపతి స్టిల్‌వెల్ చేసిన ప్రయత్నాలన్నిటినీ బ్రిటిష్‌వారు అరికట్టారు. స్టిల్‌వెల్ బ్రిటిష్ సైనికాధికింద పని చేయవలసి వచ్చింది. బ్రిటిష్‌సైనికాధి సరాసరి చర్చిల్‌కింద ఉండేది.

"అన్ని ప్లానులనూ ఆలస్యంచేసి, ఏమీ చేయకుండా కూర్చోవడమే చర్చిల్ పంధా అని ఆరోజులలో స్పష్టమయింది. ఒక్క దూరప్రాచ్య రంగంలోనేకాక, ఇతర రంగాల్లోకూడా అతని పంధా అదేఅని అమెరికా అధికారులు గుర్తించారు.

"యూరప్ రంగంలో రెండవ రంగానికి చర్చిల్ ఎలా ఆటంకాలు కలిగించాడో వివరిస్తూ ఇంగర్సాల్ ఒక పుస్తకము వ్రాశాడు.

చైనావారిపట్ల ఉన్న అనుమానం కొద్దీ బ్రిటిషువారు బర్మా రోడ్డుని నిర్మాణాన్ని సాగనిచ్చారు కాదు. అందుకు మరో కారణం కూడా ఉంది. బర్మారోడ్డునునిర్మిస్తే, ఇండియా బర్మాల మధ్య రవాణాలు సాగిస్తున్న ఇంగ్లీషు నౌకాకంపెనీలకు నష్టం వస్తుందనికూడా బ్రిటిష్ అధికారులనుకున్నారు.

"ఇలాంటి ఆలోచన లేమీ లేకుండా, సాధ్యమైనంత త్వరగా జపాన్నుఓడించడమే ముఖ్యకర్తవ్యంగా పెట్టుకున్న జనరల్ స్టిల్‌వెల్ అంటే బ్రిటిష్‌వారికి పెద్ద బెదురు. ఢిల్లీలో కూర్చున్న అధికారులు అతని విరామంలేని జీవితాన్ని చూచి వెక్కిరించేవారు. చుంకింగులోని కొమింటాంగు అధికారవర్గాలు అతన్ని విపరీతంగా ద్వేషించేవారు. అమెరికానుండి అరువు - కవులు ఏర్పాటుకింద వచ్చిన ఆయుధసప్లయిని కొమింటాంగు అధికారులు జపానువారిపై యుద్ధానికి ఉపయోగించకుండా, కమ్యూనిస్టులపై అంతర్యుద్ధానికి నిలవ చేశారు" అని జాస్లవ్‌స్కీ రాశాడు.

ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ పుస్తకాన్ని రష్యన్ భాషలోకి కూడా అనువదిస్తున్నారని ఇతను తెలిపారు.

## హరిజన బిల్లు

మద్రాసు, ఫిబ్రవరి 10

నేడు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలు (పై శాసనసభ) కొద్దిసేపు సమావేశం అయినది. ఆ సమావేశంలో కూర్మయ్యగారు ప్రవేశపెట్టిన 'హరిజనబిల్లు' ను సెలక్టు కమిటీకి పంపుతూ తీర్మానించారు.

ఇతర వర్గములవారికి వలెనే హరిజనులు కూడా భోజనశాలలు, కాఫీహోటళ్ళు, శ్మశానాలు ఉపయోగించుకోగల హక్కు ఆ బిల్లు కలిగిస్తూంది.

సెలక్టు కమిటీ బిల్లుపై రేపే రిపోర్టును ఇస్తుంది.

## గ్రీకు గెరిల్లాల ఉరిని ఆపుటకు అమెరికా వ్యతిరేకత

### భద్రతా సంఘంలో చర్చ

న్యూయార్కు, ఫిబ్రవరి 10

గ్రీసులో గెరిల్లాపోరాటాన్ని గురించి మిత్రరాజ్య విచారణసంఘమొకటి పరిశీలన సాగిస్తూంది.

గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం కొంతమంది గెరిల్లా ఖైదీలకు మరణశిక్ష విధించింది. ఈ మరణశిక్షను వాయిదా వేయవలసిందని భద్రతాసంఘాన్ని కోరుతూ యీ విచారణ సంఘం ఒక జాబు పంపింది.

దీనిని గురించి భద్రతాసంఘంలో ఈవేళ చర్చ జరిగింది. గ్రీకు ప్రభుత్వం విధించిన మరణశిక్షలను వాయిదా వేయించమని కోరడానికి విచారణసంఘానికి అధికారం లేదంటూ, సామాన్య మానవత్వాన్నికూడా మరిచిపోయి అమెరికాప్రతినిధి వాదించాడు. ఈవాదనను ఒక తీర్మానరూపంలో పెట్టాడు. ఈ పైశాచిక వాదనను బ్రిటిష్ ప్రతినిధి సర్ అలెగ్జాండర్ కాడోగన్ బలపరిచాడు.

సోవియటు ప్రతినిధి గ్రోమికో ఈవాదనను తీవ్రంగా ఖండించాడు. "ఈ కోరికను కోరడానికివిచారణసంఘానికిఅధికారంఉంది. మరణశిక్షను వాయిదా వేయించవలసిందని విచారణ సంఘానికి లెక్కలేనన్ని విజ్ఞప్తులు వచ్చాయి

"ఒక ప్రక్క సంఘం యొక్క విచారణ సాగుతూండగానే, మరోప్రక్క స్వాతంత్ర్యంకోసం, ప్రజాతంత్రం కోసం కృషిచేస్తున్నవారి తలలు తెగి నేలమీద దొర్లుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో విచారణ సంఘం ఎలా పనిచేయగలదు? ఈ మరణశిక్షలను వాయిదా వేయవలసిందని కోరకుండా ఎలా ఉండగలదు?

"ఈ మరణశిక్ష విషయాన్ని ప్రత్యేకంగా ఆలోచించకూడదు. గ్రీసులోని అంతరంగిక పరిస్థితులన్నిటితో దీనిని జతచేసి ఆలోచించాలి." అని గ్రోమికోఅన్నారు.

పోలెండు ప్రతినిధి గ్రోమికోను బలపరిచాడు.

వోటింగులో సోవియటు, పోలెండు ప్రతినిధులు మాత్రమే అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా వోటుచేశారు. మిగిలిన తొమ్మిదిమందీ అనుకూలంగా వోటుచేశారు.

భద్రతా సంఘ నిర్ణయం తెలిసేవరకయినా ఆగకుండా గ్రీకు ప్రభుత్వ అధికారులు గెరిల్లా ఖైదీల్లో కొంతమందిని కాల్చి చంపారని ఎన్నటి వార్త.

# సమ్మెలను చట్టవిరుద్ధం చేయరాదు

## కార్మికుల యోగక్షేమాలు పాటించాలి

### కార్మిక తగాదా బిల్లుపై ఢిల్లీ అసెంబ్లీ చర్చ

ఢిల్లీ, ఫిబ్రవరి 10

కేంద్ర శాసనసభలో, విదేశ మారకాన్ని కంట్రోలుచేస్తూ ఆర్థికసభ్యుడు తెచ్చినబిల్లు ఆమోదింపబడింది. తర్వాత కార్మిక-తగాదా బిల్లుపై చర్చప్రారంభమయింది. దానిని వ్యతిరేకిస్తూ యన్. యం. జోషీ ఇలా ఉపన్యసించాడు.

"ఈబిల్లుద్వారా పరిష్కారాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. పరిష్కారమెప్పుడూ స్వచ్ఛందంగా ఉండాలని కార్మికులు కోరుతున్నారు. ఈబలవంతపు పరిష్కారాన్ని గూర్చి సెలెక్టు కమిటీలోను, అసెంబ్లీలోను ప్రభుత్వ సభ్యులు చెప్పినవాదనంతా విన్నాను కాని ఈపద్ధతి కార్మికులకు ఉపకారం చేస్తుందని కాని, కార్మికులకు యజమానులకు మధ్య సద్భావాన్ని కలిగిస్తుందని కాని నేనుభావించడం లేదు.

### సమ్మెలను చట్ట విరుద్ధం చేస్తున్నారు

"ఈ బిల్లు ద్వారా, ప్రజోపయోగ శాఖలలో పరిష్కారానికి సంప్రతింపులు సాగేపుడు, పరిష్కారం అమలులో ఉండేప్పుడు సమ్మె చేయడం అక్రమమవుతున్నది. సమ్మెలు నాకు ఆదర్శం కాదు. కాని సమ్మె ఒక్కటే కార్మికుల చేతిలో ఉన్న ఆయుధం. దాని నొక్కదానినే ప్రభుత్వంగాని, యజమానులుగాని గమనిస్తారు. ఇప్పుడున్న అధ్వాన్న పరిస్థితులలో ఈ ఆయుధాన్నికూడ కార్మికులకు లేకుండా చెయ్యడమంటే వారికి ఘోరమైన అన్యాయం చేసినట్లవుతుంది.

### సంప్రతింపులకు కాల వ్యవధిలేదు

"అదికాక, పరిష్కారానికయ్యే సంప్రతింపులు నాలుగునెలలదాకా జరగవచ్చునని ఈ బిల్లులో ఉన్నది.

ఇక ట్రిబ్యూనల్ వ్యవహారాలకూ కాల వ్యవధిలేదు. ఇంత దీర్ఘకాలంవరకు కార్మికులకున్న ఇబ్బందులనుతొలగించకుండా కాలహరణం చేస్తున్నట్లు కార్మికులు భావిస్తారు. అందువల్ల ఈ పరిష్కారాలమీద, మధ్యవర్తిత్వాలమీద కార్మికులకు పూర్తిగా విశ్వాసం పోతుంది. ఇందుతో సమ్మెలు ఇప్పటికన్నా ఎక్కువే అవుతాయిగాని, ఏమాత్రం తగ్గవు.

"అదీగాక జరిమానాలువిధించేవిషయంలో యజమానులను కార్మికులను సమాన స్థాయిలో చూస్తున్నారు. ఇదిసరికాదు. జరిమానా విధించడంవల్ల కలిగే ఫలితం ధనికులకూ, కార్మికులకూ ఒకటిగా ఉండదు. సమ్మెలను, లాకౌట్లను (యజమానులుమిల్లులను మూసివేయడం) ఒకేవిధంగా చట్టవ్యతిరేకమంటున్నారు, ఇది న్యాయంకాదు. కార్మికులు తమకున్న అధ్వాన్నస్థితిని పోగొట్టుకోవాలనుకుంటే వారికున్న ఏకైకసాధనం సమ్మె మాత్రమే. యజమాని తనపరిస్థితిబాగాలేదనుకుంటేఅతనికికావలసినన్ని అవకాశాలున్నవి. అతను లాకౌట్ చేయకుండానే కార్మికుల జీతాలు తగ్గించవచ్చును. పని గంటలను హెచ్చుచేయవచ్చును. నిష్పక్షపాతంగా కార్మికులను, యజమానులను చూడడం ప్రభుత్వ ఉద్దేశమయితే లాకౌటునుమాత్రమే కాక, కార్మికుల స్థితిగతులను ఏమాత్రం తక్కువపరచినా అది చట్టవిరుద్ధమని నిర్ణయించాలి."

గాడ్గిల్ ప్రభుత్వ ప్రతిపాదనను బలపరుస్తూ ఇలా అన్నాడు: "ఈ బిల్లు సమ్మెలను నిషేధించకుండా కొన్ని నియమాలను మాత్రమే చేస్తున్నది. ఇప్పుడున్నది ధనిక పద్ధతి అనేది గమనించి ఉన్నంతలో కార్మికులకు న్యాయం కల్గించాలి." తర్వాత కార్మికులలో నూటికి 40 మందే సంఘటితులై ఉన్నారనీ, న్యాయమైన ట్రేడుయూనియనిజం అభివృద్ధిపరచాలన్నాడు.

జియాయుద్దీన్ (లీగు) ఇలా ఉపన్యసించారు:

"ఈ బిల్లులోని అధికారాలను సరిగా వినియోగించకపోతే కార్మికులకు నష్టకారణమవుతుంది. ప్రతి పరిశ్రమలోను కార్మికులను భాగస్వాములుగాచేసి లాభాలలోకూడ వారికి భాగం ఉండేలా చేయాలి. ధనికులక్కు తమకు బాగా లాభాలు రావాలనేది తప్ప మరొక వాంఛ లేదు. కార్మికులను తృప్తి పరచకుండా పోయినట్టయితే ఒకదానివెనుక ఒక తగాదా వస్తూనే ఉంటుంది.

"ఈ బిల్లుమూలంగా కార్మికసమస్య పరిష్కారం కావడంలేదు. ఇలా అసమగ్రమైన శాసనాలు చేయడం మూలంగా కార్మికశాఖ సభ్యుడు కార్మికులకు న్యాయం కలిగించడం లేదు."

ఈ బిల్లుపై చర్చ ఇంకా ముగియలేదు. మరికొన్ని ప్రభుత్వబిల్లులు ఆమోదింపబడినవి. పఠ రేపటికి వాయిదా పడింది.

## శాంతి ఒడంబడికలపై తుది సంతకాలు

పారిస్, ఫిబ్రవరి 10

మాజీ శత్రుదేశాలయిన ఇటలీ, రుమేనియా, బల్గేరియా, హంగరీ, ఫిన్లండు దేశాలతో శాంతి ఒడంబడికలపై తుది సంతకాలు ఈవేళ జరిగాయి. అగ్రరాజ్యాల విదేశాంగమంత్రులు ఈ ఒడంబడికలపై ఇదివరకే సంతకాలుపెట్టారు. ఈవేళ అగ్రరాజ్యాలప్రతినిధులూ, శాంతి సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రతినిధులూ, ఆయా ఒడంబడికలకు సంబంధించిన మాజీ శత్రుదేశపు ప్రతినిధి సంతకాలు పెట్టారు. ఇదంతా ఫ్రెంచి విదేశాంగ కార్యాలయంలో జరిగింది.

ఫ్రెంచి విదేశాంగమంత్రి బిడాల్ట్ అధ్యక్షతన ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. "1946 ఫిబ్రవరి 10 వ తేదీ చరిత్రాత్మకమైనది" అని అత నన్నాడు.

ఇటలీతో ఒడంబడికపై యుగోస్లేవియా ప్రతినిధి సంతకం పెట్టడని అంతా అనుకున్నారు. కాని యుగోస్లేవియా విదేశాంగమంత్రి వచ్చి ఆ ఒడంబడిక పత్రంమీద సంతకంపెట్టారు.

"ఈ సంతకం పెట్టినంతమాత్రంచేత యుగోస్లావియా, న్యాయంగా తనకు చెందవలసిన ప్రదేశాలపై హక్కును వదులుకోవడంలేదు" అని అతనన్నాడు.

## ప్రజాతంత్ర పద్ధతికాదు

### చీఫ్‌కమిషనర్ రాష్ట్రాల సలహా సంఘాలపై ఢిల్లీ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

భారత కమ్యూనిస్టుపార్టీ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఇలా ప్రకటించింది:

"ఢిల్లీ అజ్మీర్ మార్వార్ రాష్ట్రంలో పెట్ట దలచుకున్న సలహా సంఘాలు ప్రజలకు ఆశాభంగం కలిగిస్తున్నవి.

"ప్రతినిధులను కొందరిని ఎన్నుకోవాలన్నారు కాని, అందుతోపాటు ప్రజాతంత్ర పద్ధతికి విరుద్ధంగా ముగ్గురు సభ్యులను నామినేట్ చేయాలన్నారు. పోనీ ఆ ఎన్నుకోబడే సభ్యులుకూడ పూర్తిగా ప్రజా ప్రతినిధులుగా ఉండ వీలులేదు. ఎందుకంటే వీరిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొనరు. ఎక్కువభాగం నామినేట్ చేయబడిన సభ్యులతో నిండిన స్థానికసంస్థలే పరోక్షంగా వీరిని ఎన్నుకుంటాయి.

"ఈ కౌన్సిల్ అధికారాలుకూడ పరిమితమైనవి. చీఫ్ కమీషనరే పాలనకంతా నిజమైన అధిపత్యం వహిస్తాడు. కౌన్సిల్ చేసిన నిర్ణయాలను నేనైనా అతను నిరాకరించేందుకు వీలున్నది.

"ఈ సలహాసంఘాల అధికారాలను పెంచవలసిందని వాని నియమావళిలో తగిన మార్పులు చేయవలసిందని బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కమ్యూనిస్టుపార్టీకోరుతున్నది."

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE